
www.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
20
జగిత్యాల
శుక్రవారం | 11-8-2017



తీజ్ సంబరం
● ఆకట్టుకున్న బంజారాల నృత్యం



20

వర ప్రదాయనికి వెల్లువలా...



కోరుట్లలో బస్సుల వరుస

ర్యాలీ ప్రారంభిస్తున్న ఎంపీ కవిత

- జిల్లా నుంచి వేలాదిగా తరలిన రైతులు
- ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులన్నీ పోచంపాడ్ వైపే
- జిల్లా నుంచి దాదాపు 50 వేల మంది రైతుల తరలింపు

జగిత్యాల జిల్లా నుంచి పోచంపాడ్‌కు పెద్ద ఎత్తున రైతులు తరలివెళ్లారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ బహిరంగ సభకు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున రైతులను, కార్యకర్త లను తరలించారు. మూడు రోజులుగా నిజామాబాద్ ఎంపీ కవిత జగిత్యాలలోనే మకాం వేసి ఏర్పాట్లు చూశారు. గురువారం ఏ రహదారి చూసినా పోచంపాడ్‌కే అన్నట్లుగా కనిపించింది. ఒక్కో జిల్లా నుంచి లక్ష మందిని తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో జగిత్యాల జిల్లాలో భారీగానే ఏర్పాట్లు చేశారు. దాదాపు 50 వేల మందికి పైగానే తరలివెళ్లారు.

9

◆ ఆంధ్రజ్యోతి, జగిత్యాల

ఒమన్‌లో తెలుగువారి కష్టాలు





ఉపాధి కోసం అప్పులు చేసి ఒమన్ వెళ్లిన జిల్లా వాసులు నాలుగు మాసాలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేక కాలం వెళ్లదీస్తున్నారు. ఇదేమిటంటే.. వీరు పనిచేసే కంపెనీ ప్రతినిధులు ఫ్లైట్ టిక్కెట్, ఖర్చుల కోసం 5 రియాల్‌లు చేతిలో పెట్టి ఇంటికి పొమ్మంటున్నారు. గత్యంతరం లేక బాధితులు ట్విట్టర్‌లో కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. నాలుగు మాసాలుగా పెట్రో గల్ఫ్ కంపెనీ వారు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.

- వేతనాలు లేక రెండు మాసాలుగా ఇబ్బందులు
- తిండి లేక తిప్పలు పడుతున్న బాధితులు
- ట్విట్టర్‌లో సుష్మాస్వరాజ్, కేటీఆర్, కవితలకు విజ్ఞప్తి
- ఆందోళనలో జిల్లా వాసులు

9

◆ ఆంధ్రజ్యోతి, జగిత్యాల

దళారుల లబ్ధికోసమే గొర్రెల పంపిణీ



గొర్రెలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

- 50 శాతం ఆరు మాసాలలోపు గొర్రెలే
- గొర్రెల కాపరులకు భారం
- జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి

- జగిత్యాల రూరల్

9

ఈ-పాస్ మిషన్లతో అవినీతికి అడ్డుకట్ట

- ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ
- రేషన్ డీలర్లకు మిషన్ల పంపిణీ

20

◆ ఆంధ్రజ్యోతి, జగిత్యాల



ఈ-పాస్ మిషన్లను పంపిణీ చేస్తున్న సబ్‌కలెక్టర్

ప్రభుత్వ డ్రైవర్ల సమస్యలు ఎన్నో..

● గుర్తింపునకు నోచుకోవడం లేదని ఆవేదన

ఉద్యోగ పర్వం

జగిత్యాల టౌన్ : ప్రభుత్వ ఉద్యోగి విధులు నిర్వహించేది 9 గంటలే కాగా తమకు మాత్రం 24 గంటల డ్యూటీ అయిపోయిందని ప్రభుత్వ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత కష్టపడ్డా తమకు సరైన వేత నా లు కానీ, అలవెన్సులు కానీ, కనీసం గు ర్తింపైనా లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ప్రభుత్వ డ్రైవర్ల వృత్తి సమ స్యలపై జగిత్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగుల అధ్యక్షుడు ఎండీ వకీల్ పలు విషయాలు వెల్లడించారు. రెవెన్యూ, వ్యవసాయ, మున్సిపల్, వైద్య, ఆరోగ్య శాఖ, సహకార, ఆర్థిక, డీఆర్‌డీఏ, బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్‌లు, రోడ్లు, భవనాల శాఖ, ఎస్సారెస్పీ, నీటి పారుదల, విద్యాశాఖ, ఎక్సైజ్, పంచాయతీ రాజ్ తదితర ప్రభుత్వ శాఖల్లో డ్రైవర్లుగా ఎంతో మంది పని చేస్తు న్నారు. ఎంత సర్వీసు ఉన్నా ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు, ప్రత్యేక అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగాతమను గుర్తించే ఏ కార్యక్రమం ఇప్పటి వరకు ప్రభుత్వాలు చేపట్టలేదనిఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేతనాలు, అలవెన్సులూ తక్కువే..

వేతనాల విషయంలో ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చినప్పుడు డ్రైవర్లకు చాలా తక్కువ. 9వ పీఆర్‌సీలో వీరికి ఎలాంటి మేలు జరుగలేదు. వీరు రూ.10,300 మూల వేతనం కోరితే పీఆర్‌సీ రూ. 8440 మాత్రమే సిఫార్సు చేసింది. స్పెషల్ అలవెన్సు రూ.650 కోరితే రూ.350 మాత్రమే ఇచ్చింది. త్వరలో ప్రకటించనున్న పదో పీఆర్‌సీలోనైనా వీరికి రూ.11,200 బేసిక్‌పేగా ప్రారంభిస్తూ వీటితో పాటు స్పెషల్ అలవెన్సులు రెట్టింపు ఇవ్వాలి. ప్రమాదంలో మరణిస్తే కేవలం రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా మాత్రమే చెల్లిస్తున్నారు. దీన్ని రూ. 10 లక్షలకు పెంచాలి. తీవ్రంగా గాయపడితే రూ.5 లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వ డ్రైవర్లందరికీ ఏడాదికి రూ.6000 యూనిఫాం అలవెన్సు ఇవ్వాలి. స్పెషల్ టీఏ ప్రస్తుతం నెలకు రూ.275 జీఓ ఎంఎస్ నెం. 279 తేది : 15-10-2005 ప్రకారం ఇస్తున్నారు. గత పీఆర్‌సీ ఇంకా 50 శాతం పెంచాలని సిఫార్సు చేసినా కేవలం రూ.50 మాత్రమే పెంచారు. కనుక ఈ పదో పీఆర్‌సీలో కనీసం రూ.1000 ఇవ్వాలి. కార్పొరేషన్లలో పని చేసే డ్రైవర్లకు మోటార్ సైకిల్ పెట్రోల్ అలవెన్సు రూ.750 నుంచి రూ.1500 పెంచాలి. సెలవు రోజుల్లో డ్యూటీకి హాజరైన డ్రైవర్లకు ప్రస్తుతంఇస్తున్న రెమ్యూనరేషన్ రూ. 50 నుంచి రూ.100 వరకు పెంచాలి. ప్రైవేటీ కరణ విధానాల్లో భాగంగా ప్రభుత్వ వాహన డ్రైవర్ల రిక్రూట్ మెంట్లలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో డ్రైవర్ల నియామకాలులేక ఉన్న డ్రైవర్లకు పని భారం అధికమై సతమత మవుతున్నారు.మండల కేంద్రాల్లో ప్రభుత్వ శాఖల అధికారులకు వెహికిల్ అలవెన్సులు మంజూరు చేస్తుండటంతో వారు ప్రైవేట్‌గా వాహనాలను టాక్సీకి తీసుకుంటూ పనులు వెళ్లదీసుకుంటున్నారు. ప్రైవేట్ వాహనాల డ్రైవర్లకు నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేలు చెల్లిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ సర్వీసుల్లోకి కొత్తగా డ్రైవర్ల నియామకాలను మాత్రం చేపట్టడం లేదు.

ప్రైవేటీకరణ విధానానికి స్వస్తి చెప్పాలి

● జగిత్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగుల అధ్యక్షుడు ఎండీ వకీల్



ప్రభుత్వ డ్రైవర్ల బతుకులపై దృష్టి సారించి వేతనాలు, అలవెన్సులు మెరుగుపరచడంతో పాటు ప్రైవేటీకరణ విధానానికి స్వస్తి చెప్పాలి. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో డ్రైవర్ల నియామకాలు చేపట్టి పని భారం తగ్గించాలి. డ్రైవింగ్ కాకుండా ఇతర పనులు చూస్తున్న ప్రభుత్వ డ్రైవర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. సమస్యలు పరిష్కరించాలి.

మన నగరం నుంచి

సందర్భం
నేడు పైడి జయరాజ్ వర్ధంతి



మహానటుడిగా..

● కరీంనగర్‌లో పుట్టి.. హిందీ చిత్రసీమలో అడుగిడి..

● నటుడిగా, దర్శకుడిగా రాణించిన జయరాజ్..

కరీంనగర్‌లో పుట్టి... సినిమాలపై మోజుతో ముంబైకి వెళ్లి.. మూకీ సినిమాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి 167 సినిమాల్లో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు పైడి జయరాజ్.. పలు సినిమాలకు నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారు.. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1980లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది.. మనం మరిచిపోయిన మహానటుడి గురించి ప్రత్యేక కథనం ఆయన వర్ధంతి సందర్భంగా..

కరీంనగర్ కల్చరల్: భారతీయ సినిమా రంగానికి తెలంగాణ నుంచి అందులో కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళిన ఆణిముత్యం లాంటి నటుడు పైడి జయరాజ్. సెప్టెంబర్ 28, 1909లో కరీంనగర్‌లో జన్మించిన జయరాజ్ హైదరాబాద్ నిజాం కళాశాలలో చదివి సినిమాలపై మోజుతో 1928లో ముంబాయి చేరుకున్నారు. 2000 సంవత్సరం ఆగస్టు 11న ఆయన మరణించారు. శుక్రవారం జయరాజ్ వర్ధంతి సందర్భంగా జయరాజ్ చరిత్ర, ఆయనతో గల అనుభూతుల్ని సినీ విమర్శకుడు, కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్ వారాల ఆనంద్ ఆంధ్రజ్యోతితో ఇలా పంచుకున్నారు.

● మూకీ సినిమాల నుంచి నట ప్రస్థానం..

1928లో జయరాజ్ బాంబే వెళ్ళి మూకీ సినిమాల్లో హీరోగా నటించి జీవితాంతం హిందీ సినిమా రంగం భూమికగా ఎదిగి దేశ వ్యాప్తంగా పేరు గడించారు. 70 ఏళ్ళ పాటు సినిమా రంగంలో వెలుగొందిన గొప్ప నటుడు. 1931లో అలంఆరాతో భారతీయ సినిమా రంగం మాటలు నేర్వక ముందే మూకీ యుగంలోనూ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1980లోనే అందుకొని టవరింగ్ పర్సనాలిటీగా నిలిచారు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయన చెరగని ముద్ర వేశారు.



● 167 చిత్రాల్లో నటుడిగా....

జయరాజ్ 11 మూకీ, 156 టాకీ సినిమాల్లో హీరోగా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. దర్శకుడిగా 1945లో ప్రతిమ, 1951లో సాగర్, 1959లో రాజ్ ఘర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా పీజే ఫిల్మ్ యూనిట్ బానర్ మీద నర్గీస్ కథా నాయికగా సాగర్ సినిమాను నిర్మించారు. హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషల్లో నటించిన జైరాజ్ 1990లో ఖూన్‌భరీమాంగ్ టీవీ సీరియల్‌లో కూడా నటించారు. తెలుగులో సుప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్యతో కలిసి ఒక సినిమాను నిర్మించాలనుకున్నా ఆయన మరణంతో ఆ ప్రాజెక్టు చేయలేక పోయారు. 1975లో తెలుగు వాళ్ళలో బీఎన్ రెడ్డికి ఫాల్కే అవార్డు రాగా 1980లో ఆ అవార్డు అందుకున్న తెలంగాణ చెందిన తొలి వ్యక్తి జయరాజ్. అర్థవంతమైన సినిమాలను ప్రదర్శిస్తూ ఉత్తమ సినిమాలను ప్రజల వద్దకు తీసుకవచ్చే కృషిలో ఉన్న కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ తొలిసారి పైడి జయరాజ్ గురించి రాష్ట్ర స్థాయిలో వ్యాసాలు రాసి, టీవీల్లో చెప్పి రేడియో ప్రసంగాలు చేసి ఆయన గొప్పదనాన్ని ప్రజానీకం ముందుకు తెచ్చింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా జయరాజ్‌కు ప్రతిభను గుర్తించలేదు.. పైడి జయరాజ్ పేరిట జాతీయ స్థాయిలో ఒక సినిమా అవార్డును ప్రభుత్వం నెలకొల్పాలి. ఆయన పేరిట స్మారక మందిరం ఏర్పాటు చేయాలి.



వారాల ఆనంద్

జయరాజ్ స్మారక కళామందిరం ఏర్పాటు చేయాలి...

● పొన్నం రవిచంద్ర, కఫిసా కార్యదర్శి



తెలంగాణ కీర్తిని దశ దిశలా చాటిన పైడి జయరాజ్ స్మారక కళా మందిరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కరీంనగర్ ఫిలిం సొసైటీ కూడా ఆయన చరిత్రను, సినిమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఆయన పేరుపై ఓ జాతీయ అవార్డు నెలకొల్పి అర్హులైన వారికి అందించాలి. మనమంతా గౌరవించదగ్గ గర్వించదగ్గ వ్యక్తి జయరాజ్.

ధర్మపురి ఆలయ సమాచారం

ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వసతి సౌకర్యాలు

ధర్మశాలలు (కాటేజీలు): (24గంటలకు)

1) ఎ/సి గదులు (బస్టాండ్ వద్ద)	రూ.750
2) నాన్ ఎ/సి గదులు (బస్టాండ్ వద్ద)	రూ. 400
3) ఎ/సి సూట్స్ (దేవాలయం వెనుక)	రూ. 750
4) టి.టి.డి వసతి గదులు	రూ. 150
5) ఎస్.ఆర్.ఆర్. ధర్మశాల వసతి గదులు	రూ. 150

హరిత హోటల్ (టూరిజం):

1) ఎ/సి గదులు	రూ. 1,050
2) నాన్ ఎ/సి గదులు	రూ 600

ఫోన్ నెంబర్లు:

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం	08724-273227
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సదన్	08724-273888
టీటీడీ ధర్మశాల	08724- 273253



దేవస్థానం కార్యనిర్వాహణాధికారి	: 9491000706
హరిత హోటల్ యూనిట్	: 8499830816

మఠం: ధర్మపురి శ్రీ మఠం

ధర్మపురికి చేరుకునే రోడ్డు మార్గాలు:

ఆదిలాబాద్ జిల్లా నుంచి రాయపట్నం ఎన్‌హెచ్ 63 మీదుగా, కరీంనగర్ నుంచి రాయపట్నం హైవే మీదుగా, నిజామాబాద్ నుంచి జగిత్యాలమీదుగా ఎన్‌హెచ్ 63పైన ధర్మపురి క్షేత్రానికి చేరుకోవచ్చు.

- ధర్మపురి

దసరా సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి

● పాతూరి రాజిరెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు

వెల్గటూర్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏకీకృత సర్వీస్ నిబంధనలు రూపకల్పన చేసి రాబోయే దసరా సెలవుల్లో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి. సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభిస్తాయి. పర్యవేక్షణ పెరిగి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. అర్హత గల స్కూల్ అసిస్టెంట్‌లకు 40 శాతం కోటా మేరకు జీవో నంబర్ 302ను పునరుద్ధరించి జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించేలా చట్టం చేయాలి. విద్యార్థుల నమోదు ప్రాతిపదికన ప్రతి మండలంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలి. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్‌ఎంతో పాటు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నిబంధనలు రూపొందించాలి.



ఉద్యోగి వాయిస్

గొర్రెల మందపై కుక్కల దాడి

● 20 గొర్రెలు మృతి, 10 గొర్రెలకు తీవ్ర గాయాలు
● ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్



మృతి చెందిన గొర్రెలను పరిశీలిస్తున్న గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోమురయ్య

గొల్లపల్లి : మండలంలోని రాపల్లె గ్రామంలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేసి 20 గొర్రెలను అక్కడికక్కడే కొరికి చంపగా మరో 10 గొర్రెలను విచ్చిలవిడిగా కొరికి తీవ్రంగా గాయపర్చాయి. గ్రామానికి చెందిన యాదర వేణి కోమురయ్యకు చెందిన గొర్రెల మంద పై గురువారం తెల్లవారు జా మున కుక్కలు దాడి చేసి గొర్రెలను పొట్టనపెట్టుకున్నాయని బాధితుడు ఆవేదన చెందాడు. ఈ సందర్భంగా కుక్కలు దాడి చేసి గొర్రెలను హతమర్చడంతో తను ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డానని, సుమారు 1.5 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధితుడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ప్రభుత్వం తనను తన కుటంబాన్ని ఆదుకోవాలని కోరాడు.

ప్రభుత్వం గొర్రెల, మేకలకు బీమా సౌకర్యం కల్పించాలి

● సంఘం జిల్లా అధ్యక్షుడు కచ్చు కోమురయ్య

రాపల్లె గ్రామంలో కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రెలను గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కచ్చు కోమురయ్య, స్థానిక సర్పంచ్ గుగ్గిళ్ల రమాదేవిరాజమౌళి, ఎంపీటీసీ కొక్కుల వందన భూమయ్య, మాజీ సర్పంచ్ మారంపల్లి బాబు పరిశీలించిన అనంతరం బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల మేకలకు కుక్కల దాడుల నుంచి రక్షణ కరువైందని, వీటినే న మ్ముకుని జీవిస్తున్న గొర్ల కాపరులు ఇలాంటి సంఘటనలతో ఆర్థిక పరంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు పలు మార్లు జరిగినా ఏలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. గొర్రెల మేకలకు ప్రభుత్వమే బీమా ప్రీమీయంను చెల్లించి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. బాధితుడిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు.

కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ధర్నా

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జిల్లా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ తీసి, కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సంద ర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలవు తున్నా ఎస్సీ వర్గీకరణపై స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ కోసం 23 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్ర భుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, సీఎం కేసీఆర్ అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసు కు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఇన్‌ఛార్జి మ్యాకల లక్ష్మణ్ మాదిగ, జగిత్యాల మండల ఇన్‌ఛార్జి దూమాల రాజ్ కు మార్, చంద్రయ్య, రాజేందర్, భాస్కర్, నక్క జితేం దర్, బొల్లి గంగారం, శ్రీనివాస్, దూమాల గంగా ధర్, రాము, మోహన్, సతీష్, గంగారాం, రాజ నర్సు, రాజం, శంకర్, అంజయ్య పాల్గొన్నారు.



ధర్నా చేస్తున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

పాఠశాలలు మూసివేసి ప్రాజెక్టులకు బస్సులు

● విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం
● ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి ప్రాజెక్టులకు బస్సులను తరలించడం సరి కాదని ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బోగోజి ముఖేష్ కన్నా, ముం జాల రఘువీర్ గౌడ్‌లు విమర్శించారు. గురువారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే.. విద్యార్థుల జీవితాలను బాగు చేయాల్సింది పోయి, పాఠశాలలను మూసివేసి, ప్రైవేట్ పాఠశాలల బస్సు లను పోచంపాడ్ బహిరంగ సభకు తరలించడం సరికాదన్నారు. అధికారుల ద్వారా ప్రైవేట్ పాఠశాలల యాజమానులు బెదిరించడం ఎంతవరకు సరైనదన్నారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ బస్సులను ప్రాజెక్టుకే తీసుకువెళ్లారని, దీని వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, సీఎం కేసీఆర్ క్షమా పణలు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్ కుమార్, అం జి, రాజేష్, రాము పాల్గొన్నారు.

● **ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కేసీఆర్**

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేస్తున్నాడని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆన్‌కార్ సుధాకర్ ఆరోపించారు. దౌర్జన్యంగా స్కూల్‌ను బంద్ చేయించి, స్కూల్ వ్యాన్‌లను టీఆర్ఎస్ సభకు తీసుకువెళ్లడం దురదృష్టకరమన్నారు. ఆర్టీసీ బస్సుల్లో బీర్ కాటన్‌లు, బిర్యానీ ప్యాకెట్లు తీసుకువెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. కొత్త బస్టాండ్ చౌరస్తాలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఇద్దరు చిన్న పిల్లలు, వారి తాత ఇబ్బందులు పడ్డారని, పోలీసులు వారిని రక్షించారన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని, మీటింగ్‌లు పెట్టిన ఖర్చుతోనే నూతనంగా ప్రాజెక్టును కట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆముద రాజు, ఏసీఎస్ రాజు, సీపెల్లి రవీందర్, ఠాకూర్ కిషోర్ సింగ్, లింగంపేట శ్రీనివాస్, మల్లేశం, శంకర్, సతీష్, శేఖర్, శ్రీను, మల్లేశం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

బస్సు ఢీకొని యువకుడికి తీవ్రగాయాలు

మెట్‌పల్లి టౌన్: మెట్‌పల్లి పట్టణంలో వెల్లుల్ల రోడ్డు శివారులో గురువారం రాత్రి బస్సు ఢీకొని ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన శంకర్(35) అను యువకుడు తీవ్రగాయాపాలైనట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. మెట్‌పల్లి నుంచి బండలింగాపూర్ వైపునకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న శంకర్‌ను వెలుల్ల నుంచి మెట్‌పల్లి వైపునకు వెళుతున్న ఏపీ 28 జెడ్ 3568 నంబర్ గల బస్సు (మెహదీపట్నం, హైదరాబాద్‌కు చెందినది) ఎదురుగా ఢీకొంది. సంఘటనలో శంకర్‌కు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ అశోక్ పేర్కొన్నారు.

డీజే నిర్వాహకుడిపై కేసు

కథలాపూర్: మండలంలోని సిరికొండలో బుధవారం రాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా డీజే సౌండ్‌తో ఇతరులను ఇబ్బంది పెట్టిన గట్ల నాగరాజుపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అరిఫ్ అలీఖాన్ తెలిపారు.

అఖిల మృతిపై ఎస్పీ విచారణ

● బాధ్యులను గుర్తించి చట్టరీత్యా చర్యలు
● ఎస్పీ అనంతశర్మ



అఖిల తల్లిదండ్రులతో మాట్లాడతున్నఎస్పీ

ధర్మపురి: మండలంలోని పెద్దనక్కలపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల దుబ్బల గూడెంలో మ్యాకల అఖిల (16) అనే పదోతరగతి విద్యార్థిని మృతి పై ఎస్పీ అనంత శర్మ గురువారం విచారణ జరిపారు. ధర్మపురి మండల కేంద్రంలో గల కేజీబీ వీలో పదవ తరగతి చదువుచున్న అఖిల ఈ నెల 8న దుబ్బల గూడెంలో గల తన ఇంటిలో దూలానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఎస్పీ అనంతశర్మ సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి దుబ్బలగూడెంను సందర్శించారు. ఆ ఇంటి పరిసరాలను పరిశీలించారు. అఖిల మృతి గురించి తల్లిదండ్రులు లక్ష్మి, నర్సయ్య, తమ్ముడు, బందువులను విచారించారు. అక్కడి నుంచి ఆయన ధర్మపురి చేరు కున్నారు. అనంతరం అఖిల చదువుకున్న కేజీబీవీ టీచర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అఖిల చదువు, ప్రవర్తన, పాఠశాల నుంచి తల్లితో కలిసి ఇంటికి వెళ్లిన తేదీ వివరాలను టీచర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అఖిల మృతిపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. సంఘటన జరిగిన రోజు అఖిల వాడిన మొబైల్ ఫోన్‌ను స్వాదీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఆ మొబైల్ ఫోన్‌లో గల ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ డాటా సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కాల్స్ డాటా ఆధారంగా లోతుగా విచారణ జరిపి ఆమె మృతికి బాధ్యులు అయిన వ్యక్తులను గుర్తించి కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆయన వెంట ధర్మపురి సీఐ సీహెచ్ శ్రీనివాస్, ఎస్‌బీ సీఐ సర్వర్, ఎస్ఐ రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.



అఖిల తమ్ముడిని విచారిస్తున్న ఎస్పీ

ఆంధ్రజ్యోతి
4
ధర్మపురి
శుక్రవారం 11 ఆగస్టు 2017
ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్

మండల సర్వసభ్య సమావేశం వాయిదా

పెగడపల్లి : మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం కోరం లేక వాయిదా పడింది. గురువారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా ఎంపీపీ కాశెట్టి సత్తయ్య బతికపల్లి, తిరుమలాపూర్ ఎంపీటీసీలు క్రిష్ణహరి, శ్రీకృష్ణలు మాత్రమే హాజరయ్యారు. కోరం లేక వాయిదా వేస్తున్న ట్లు ఎంపీపీ ప్రకటించారు. సమావేశంలో ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, తహసీల్దార్ లక్ష్మారెడి, అధికారులు హాజరయ్యారు.

పోచంపాడ్‌కు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు


కొడిమ్యాల హిమ్మతురావుపేటలో నాయకులు


మల్యాల నుంచి వెళ్లిన టీఆర్ఎస్ శ్రేణులు



వెల్గటూర్ మండలం నుంచి వెళ్లిన శ్రేణులు

పెగడపల్లి: పోచంపాడ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు మండలం నుంచి గురువారం భారీగా జనం తరలివెళ్లారు. మండలంలోని 23గ్రామాల నుంచి 60 బస్సులు, 25కార్లలో తరలివెళ్లారు.మండల కేంద్రంలో పార్టీ సీనియర్ నాయకులు గజ్జెలస్వామి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కాశెట్టి సత్తయ్య, వైస్ ఎంపీపీ మాదారపు కరుణాకర్‌రావు, మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్ రావు, సర్పంచులు తాటిపాముల రాజు, అర్జున్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, గాండ్ర ప్రవీణ్ రావు, మోహన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశం పాల్గొన్నారు.

మల్యాల నుంచి...

శ్రీరాంసాగర్ పునరుజ్జీవం కార్యక్రమంలో భాగంగా


గొల్లపల్లి నుంచి తరలిన యువకులు

సీఎం బహిరంగసభకు మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌కు తరలివెళ్లారు. సుమారు 20 బస్సులలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లారు.

వెల్గటూర్ నుంచి..

పోచంపాడ్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు ఎంపీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో గురువారం మండలం నుండి టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, రైతులు భారీగా తరిలి వెళ్లారు. మండలం నుంచి సుమారు 6 వేల మంది సీఎం సభకు తరలి వెళ్లినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మెన్ ముల్కాల గంగారాం, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పొనుగోటి రామ్మోహన్ రావు, వైస్ చైర్మెన్ పడిదం పనారాయణ, రాంరెడ్డి, సుగ్రీవరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

కొడిమ్యాల నుంచి..

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పోచంపాడ్‌లో నిర్వహించిన భహిరంగ సభకు గురువారం మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సుమారు 1,400 తరలి వెళ్లారు. టీఆరెస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యకర్తలు బస్‌లలో, స్వంత కార్లలో వెల్లారు.

గొల్లపల్లి నుంచి..

పోచంపాడ్ వద్ద ఎస్సారెస్పీ ప్రాజెక్టు పునరుజ్జీవ నిర్మాణం పనుల శంకుస్థాపనకు విచ్చేసిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు గురువారం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. గ్రంధాలయ చైర్మన్ చంద్రశేఖర్ రావు, ఎంపీపీ సత్తవ్వ , వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యం 60 బస్సులలో తరలించారు.

బుగ్గారం నుంచి..

గురువారం పోచంపాడ్‌లో జరిగిన బహిరంగ సభకు ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగినిపెల్లి సుశేంధర్ ఆధ్వర్యంలో మండలం నుంచి వేలాది మంది తరలి వెళ్లారు. ఎదుల సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేశారు. దాదాపుగా 3వేల మంది తరలివెళ్లినట్లు మండల అధ్యక్షుడు తెలిపారు.


బుగ్గారం తరలిన నాయకులు

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

ధర్మపురి: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 న అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ నవీన్‌కుమార్‌కు గురువారం వినతి పత్రం సమర్పించారు. సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహిస్తామని మాట ఇచ్చిన సీఎం కేసీఆర్ మరచి పోయినట్లు ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బండారి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, కార్యదర్శి సంగెపు గంగారాం, బీజేవైఎం అధ్యక్షులు రంగు అశోక్, నేతలు ఆకుల శ్రీనివాస్, మైదం మల్లేష్, కోరుట్ల ప్రవీణ్, వేముల భాస్కర్, గడిపెల్లి గుండయ్య, గాజుల రామదాసు, జక్కు దేవేందర్, రేణికుంట మనోహర్, నర్సయ్య, రాజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

యాచకులకు గొడుగులు పంపిణీ


యాచకులకు గొడుగులు అందజేసిన సభ్యులు

ధర్మపురి: ధర్మపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టుతున్నట్లు అధ్యక్షులు జక్కు రవీందర్ తెలిపారు. వర్షకాలం దృష్టిలో పెట్టుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి నది తీరాన, సాయిబాబా గుడి సమీపంలో గల 30 మంది యాచకులకుకు గురువారం గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షులు జక్కు రవీందర్, డాక్టర్ ఇందారపు రామక్రిష్ణ, సంగి ఆనంద్, రంగ శంకరయ్య, గునిశెట్టి రవీందర్, బొల్లం హరి, కోటగిరి శ్రవణ్‌కుమార్, అక్కెనపెల్లి మురళీధర్, చాడ బుచ్చన్న, సాయిని సత్యనారాయణ, మహంకాళి శ్రీనివాస్, మురికి శ్రీనివాస్, ముత్యపు రమేష్, అక్కెనపెల్లి రాజేందర్, సిరుప రాజన్న, గందె శ్రీనివాస్, పైడి మారుతి, జక్కు దేవేందర్, కొండ వినయ్, హరినాథ్ పాల్గొన్నారు.

నులి పురుగును నివారించాలి

పెగడపల్లి: నులిపురుగుల నుంచి సంరక్షించుకునేందుకు ఆరోగ్యశాఖ సలహాలు పాటించాలని జడ్పీటీసీ గజ్జెల వసంతస్వామి పేర్కొన్నారు. జాతీయ నులిపురుగు నివారణ దినాన్ని పురస్కరించుకుని గురువారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో జడ్పీటీసీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మాత్రలు వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యాధికారి సుధాకర్, ఈవోపీఆర్‌డీ జయశీల, ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, వైద్య సిబ్బంది శ్రీనివాస్, శోభ, జయశీల,చారి,శ్రీకాంత్‌రెడ్డి,ప్రదీప్‌రావు,అశోక్‌చ, రమణ పాల్గొన్నారు.

మల్యాలలో..

నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని గురువారం అల్బెండజోల్ మాత్ర లు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మాత్రలు పంపణీ చేసినట్లు సీహెచ్‌వో ఉమామహేశ్వర్ తెలిపారు.

సిమెంట్‌రోడ్డు పనులకు అనుమతించాలి


ఎంపీడీవోకు వినతి పత్రం అందిస్తున్న బీసీ సర్పంచులు

పెగడపల్లి: 14వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాలలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరుతూ గురువారం బీసీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు బుర్ర నాగలక్ష్మి ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పించారు. పనులు చేయగా మిగిలిన నిధులను రోడ్ల నిర్మాణాలకు అనుమతించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు ఎలగొండ క్రిష్ణహరి, వొల్లాల శ్రీకృష్ణ పాల్గొన్నారు.

బస్సులను తీసుకవెళ్లడం సరికాదు

ధర్మపురి: పోచంపాడ్ వద్ద జరిగిన సీఎం బహిరంగ సభకు ప్రైవేట్ పాఠశాల, కళాశాలల బస్సులు తీసుకుని కార్యకర్తలను తరలించడం విచారకరమని కాంగ్రెస్ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. వారిలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లాగౌడ్, ఎంపీటీ సీ దినేష్, పట్టణ అధ్యక్షులు రవి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసాద్, సత్యనారాయణ, సంతోష్, కార్తీక్, రమేష్ ఉన్నారు.

సబ్సిడీ గొర్రెలను అమ్మితే కఠిన చర్యలు

కొడిమ్యాల: సబ్సిడీ గొర్రెలను లబ్దిదారులు ఎవరికైనా అమ్ముకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో రమేష్ హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయంలో లబ్దిదారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో తహసీల్దార్ రవిందర్‌రావు, జస్పాల్ సింగ్, ప్రవీణ్, మనోహర్ పాల్గొన్నారు.

గొల్లపల్లిలో..

ప్రభుత్వం గొర్రె కాపరుల సంక్షేమం కోసం 75 శాతం రాయితీ పై పంపిణీ చేసిన గొర్రెలను ఇతరులకు విక్రయించినా, మార్పిడి చేసినా లబ్ధిదారులు, కొనుగోలుదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ సుమచౌదరి, ఎంపీడీవో నర్సయ్య హెచ్చరించా రు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. శంకర్రావుపేట, ఇస్రాజ్‌పల్లె, ఆత్మకూర్ గ్రామాల్లో రాయితీ గొర్రెలను అధికారులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి డా.ప్రియాంక,లబ్ధిదారులుపాల్గొన్నారు.

కళాశాలల బంద్ విజయవంతం

గొల్లపల్లి : విద్యార్థుల పై పోలీసులు చేసిన లాఠీ ఛార్జికి నిరసనగా ఏబీవీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మండలంలో కళాశాలల బంద్ గురువారం విజయవంతమైంది. ఏబీవీపీ ధర్మపురి నియోజకవర్గ భాగ్ కన్వీనర్ ఆవారి చందు ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలను బంద్ చేయించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు.

పోచంపాడ్ బహిరంగ సభకు తరలి వెళ్లిన ప్రజలు


సీఎం కోసం గోదావరి నీరును తీసుకెళుతున్న నేతలు

ధర్మపురి: నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు గురువారం ధర్మపురి మండలం నుంచి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారు. వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, రైతులు, యువకులు, విద్యార్థులు గులాబీ జెండాలు చేతపట్టుకుని పలు వాహనాల ద్వారా పోచంపాడ్ తరలి వెళ్లారు. ధర్మపురి పీఏసీఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్, దేవస్థానం చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్మపురి నుంచి కళశాలలో తీసుక వెళ్లిన గోదావరి నీరును సీఎం కేసీఆర్‌కు అప్పగించిన అనంతరం ఎస్ఆర్ఎస్‌పీలో కలిపారు. ఏఎంసీ చైర్‌పర్సన్ అల్లం దేవమ్మ, టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు బారతపు మంజుల ఆధ్వర్యంలో వడ్ల బస్తాలు తీసుక వెళ్లి చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌కు స్వాగతం పలికారు. పోచంపాడ్ బహిరంగ సభకు తరలి వెళ్లిన వారిలో సర్పంచ్ సంగి సత్యమ్మ, వైస్ ఎంపీపీ అయ్యోరు రాజేష్‌కుమార్, కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ ఆసిఫ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సౌళ్ల భీమయ్య, టీఆర్ఎస్ మండల, పట్టణ, మహిళా, యువజన, ఎస్సీ, మైనార్టీ, విద్యార్థి విభాగాల అధ్యక్షులు పులిశెట్టి మల్లేశం, స్తంభంకాడి మహేష్, అప్పాల వసంత్, అనంతుల లక్ష్మణ్, సయ్యద్ అలీమొద్దీన్, కళ్లెం రాజరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నేతలు, కార్యకర్తలు, రైతులు, యువకులు, విద్యార్థులు ఉన్నారు.

నియంతలా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్

- మండల అఖిల పక్ష నాయకులు

గొల్లపల్లి : ఎందరో ఆత్మబలిదానాలతో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు చూస్తే ఇదీ ప్రజాస్వామ్యమా..లేక రాచరికమా అనే అనుమానాలు కల్గుతున్నాయని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి చెందిన నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు చౌట్‌పెల్లి తిరుపతి, కట్ట మహేష్, తాండ్ర సురేందర్, కాంగ్రెస్ నాయకులు కచ్చు కొమురయ్య, నాయకులు అలిశెట్టి రవి, అంకం భూమయ్య, భోజనపు శ్రీనివాస్, సకినాల సాంబయ్య, వూట్కూరి సత్యానారాయణ రెడ్డి, సైండ్ల దామోదర్, పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న అఖిలపక్ష నాయకులు

పోచంపాడ్‌కు గులాబి శ్రేణులు

- కోరుట్ల సెగ్మెంట్ నుంచి తరలిన గులాబి శ్రేణులు
- 'సీఎం' సభకు వెళ్లే యువకులకు 500 హెల్మెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
- మెట్‌పల్లిలో భారీ బైక్ ర్యాలీ

మెట్‌పల్లి: మెట్‌పల్లి చుట్టూ గల దారులన్నీ గురువారం పోచంపాడు వైపే మళ్లాయి. వరస కట్టి వేల సంఖ్యలో వాహనాలు మెట్‌పల్లి మీదుగా పోచంపాడ్‌కు వెళ్లాయి. ఉదయం నుంచి దాదాపుగా సాయంత్రం వరకు వాహనాలు వరసగా మెట్‌పల్లి మీదుగా వెళ్తుండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, భూపాలపల్లి, మంచిర్యాల తదితర జిల్లాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు మెట్‌పల్లి మీదుగా పోచంపాడ్‌కు తరలివెళ్లారు. నీరు లేక ఎండిపోతున్న శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు పునర్జీవనం కల్పించడానికై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆద్వర్యంలో గులాభిశ్రేణులు, మహిళలు, రైతులు, కుల, యు వజ న సంఘాల సభ్యులు ప్రత్యేక వాహనాల్లో పోచంపాడ్‌కు తరలివెళ్లారు. బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానుండగా కోరుట్ల నియోజకవర్గం నుంచి వేలాది సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, సీఎం కేసీఆర్ అభిమానులు, ప్రజలు అధిక


మాట్లాడుతున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

సంఖ్యలో తరలివెళ్లారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి సుమారు 500 బస్సులు, 1000 కార్లు, 5000 ద్విచక్ర వాహనాలతో నాయకులు, కార్యకర్తలు పోచంపాడుకు తరలివెళ్లారు. కాగా పట్టణంలో ధర్మపురి దేవస్థాన అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణరావు వేర్వేరు సందర్భాల్లో జెండా ఊపి వాహనాల తరలింపును ప్రారంభించారు.

● వాహన చోదకులకు హెల్మెట్లు పంపిణీ

పోచంపాడ్‌లో సీఎం కేసీఆర్ సభకు తరలివెళ్తున్న పలువురు ద్విచక్రవాహన చోదకులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు హెల్మెట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని పాత బస్టాండు వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి ఉమారాణి - సహదేవ్‌లు జెండా ఊపి వాహనాల తరలింపును ప్రారంభించారు. సు మారు 500 మందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీని నిర్వ హించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొని కార్యకర్తలు, యువకుల్లో ఉత్సాహం నింపారు.

● సీఎం కేసీఆర్‌పై అభిమానంతోనే...

నిజామాబాద్ జిల్లా పోచంపాడులో నిర్వహించనున్న విజయవంతం చేయడానికి సీఎం కేసీర్‌పై ఉన్న అభిమానం, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల వల్లే ప్రజలు స్వచ్ఛందంగా తరలివెళ్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. పట్టణంలో వాహనాల తరలింపు, బైక్ ర్యాలీ జరిపిన సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు మాట్లాడారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మహర్ధశ తీసుకరావడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

కాళేశ్వరం దిగువన ప్రతీ యేటా మేడిగడ్డ ప్రాంతం నుంచి రివర్స్ పద్దతి లో ఎస్సారెస్పీ నీటిని తరలించడం సంతోషదాయకమన్నారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి సుమారు అధిక సంఖ్యలో జనాన్ని తరలించామన్నారు. ప్రతీ పల్లె నుంచి రైతులు, మహిళలు, కార్యకర్తలు తరలి వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి మున్సి^ఎల్ చైర్‌పర్సన్ మర్రి ఉమారాణి - సహదేవ్, వైస్ చైర్మన్ మార్గం గంగాధర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బర్ల సాయన్న, జడ్పీటీసీ సభ్యురాలు మారు విమల సాయిరెడ్డి, మండల నాయకులు ముదాం నర్సింలు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మెట్‌పల్లిలో హెల్మెట్‌లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే


జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే


మెట్‌పల్లిలో బైక్ ర్యాలీ

ఎన్‌డీఎస్‌ఎల్ కర్మాగారాలను టేకోవర్ చేసుకోవాలి

మెట్‌పల్లి: బోధన్, ముత్యంపేట, ముంబోజిపల్లి ఎన్‌డీఎస్‌ఎల్ కర్మాగారాలను ప్రభుత్వం వెంటనే టేకోవర్ చేసుకోవాలని మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బెజ్జారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం 195వ రోజు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు నివాసం వద్ద కాంగ్రెస్ రిలే నిరాహార దీక్ష శిబిరం కొనసాగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. ఎన్‌డీఎస్‌ఎల్ కర్మాగారాలను సర్కారు టేకోవర్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పోచంపాడ్‌లో ఎమ్మెల్యే బిజీబిజి

మెట్‌పల్లి: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పునర్జీవనం కల్పించడానికై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు, బహిరంగ సభలను పురస్కరించుకొని గురువారం పోచంపాడ్‌లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు బిజీబిజీగా గడిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో జనాన్ని తరలించారు. అనంతరం పోచంపాడ్ వెళ్లి పైలాన్ ప్రారంభ కార్యక్రమం, బహిరంగ సభలో సీఎం కేసీఆర్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఇతర మంత్రులతో కలిసి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఇటు కార్యకర్తలు, జనం, అటు టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేతలు, మంత్రులు, ఎంపీలను కలుస్తూ బిజీబిజిగా గడిపారు.

ఆర్యవైశ్య కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలి

మెట్‌పల్లి: రాష్ట్రంలో ప్రత్యేక ఆర్యవైశ్య కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం మెట్‌పల్లిలో పలువురు మెట్‌పల్లి ఆర్యవైశ్య సంఘ మహిళా విభాగం నాయకులు, యువజనులు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, వాసవిక్లబ్, స్నేహాలయ ఫ్రెండ్స్ అసోసియేషన్, నాగస్పందన స్వచ్ఛం దసంస్థ ఫ్లకార్డుల ప్రదర్శన జరిపారు. పట్టణంలోని మహజాన్ గార్డెన్‌లో ఫ్లకార్డుల ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు మాట్లాడారు. ప్రభుత్వ పథకాల్లో ఆర్యవైశ్యులకు ప్రాదాన్యత నివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు, మహిళా విభాగం నాయకులు, వాసవిక్లబ్, స్నేహాలయ ఫ్రెండ్స్ అసోసియేషన్, నాగస్పందన స్వచ్ఛందసంస్థ సభ్యులు పాల్గొన్నారు.

పోచమ్మ ఆలయంలో ఆర్యవైశ్యుల పూజలు

మెట్‌పల్లి: శ్రావణ మాసం పురస్కరించుకొని పట్టణ శివారులోని పోచమ్మ ఆలయంలో గురువారం మెట్‌పల్లికి చెందిన పలువురు ఆర్యవైశ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆల యంలో పలు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలను నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం మహజాన్ గార్డెన్స్‌లో అన్న దానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దొంతుల రాజ్‌కుమార్, నాయకులు పెంటయ్య పాల్గొన్నారు.

సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మల్లాపూర్: మండల కేంద్రంలో గల ఎస్టీ మినీగురుకుల, కేజీబీవీ పాఠశాలలను గురువారం సాయంత్రం మెట్‌పల్లి సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఆకస్మిక తనిఖీ చేశారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. విద్యార్థుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతులను పరిశీలించారు.

బీజేవైఎం జిల్లా క్రీడాశాఖ కన్వీనర్‌గా నాగరాజు

మెట్‌పల్లి టౌన్: బీజేవైఎం జిల్లా క్రీడాశాఖ కన్వీనర్‌గా మారంపల్లి నాగరాజును నియామకం చేసినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు నియామకం పట్ల నాయకులు గాజెంగి జయకృష్ణ, మారంపల్లి శ్రీనివాస్, వివేక్‌రెడ్డి, కిరణ్ రాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

ఘనంగా బీజేపీ నేత జన్మదినం

మెట్‌పల్లి: మెట్‌పల్లి బీజేపీ సీనియర్ నేత తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం పలువురు బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే దాము నివా సం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణా ధ్యక్షుడు గంప శ్రీనివాస్, నాయకులు ఇల్లెందుల కృష్ణ మాచారి, కొండ్లెపు శ్రీనివాస్, గుంటుక సదాశివ, వేముల రవిందర్, నిర్మల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


కేక్ కట్ చేస్తున్న బీజేపీ నాయకులు

మెట్‌పల్లిలో కళాశాలల బంద్ ప్రశాంతం

మెట్‌పల్లి: ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త బంద్‌లో భాగంగా మెట్‌పల్లిలో గురువారం కళాశాల బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యార్థి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం అక్రమంగా లాఠీచార్జీ చేయించంపై నిరసిస్తూ ఆందోళన చేశారు. పట్టణంలోన పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలను బంద్ చేయించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1700 కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని, అనుమతి లేని కార్పొరెట్ కళాశాలలను మూసి వేయాలని, 30 యాక్ట్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా నాయకులు వాల్గొట్ నరేశ్, ఆర్మూర్ రంజీత్, సుంకెట విజయ్, వాల్గొట్ నవీన్, మంగి నిపెల్లి వాసు, బట్టు జగన్ తదితరులు పాల్గొన్నారు.


మెట్‌పల్లిలో బంద్‌ను పర్యవేక్షిస్తున్న ఏబీవీపీ నాయకులు

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్

మెట్‌పల్లి: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు బాజోజి భాస్కర్ అన్నారు. గురువారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నూతనంగా బీజేపీ యువ మోర్చ విభాగం క్రీడా శాఖ జిల్లా కన్వినర్‌గా మెట్‌పల్లి మండలం వేంపేటకు చెందిన మారంపల్లి నాగరాజును నియామకం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్ మాట్లాడారు. రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయ మన్నారు. ప్రదానీ నరేంద్ర మోది నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజల మన్ననలు అందుకుంటున్నాయన్నారు. రోజు రోజుకు బీజేపీ శక్తివంతంగా తయారవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నులిపురుగు నివారణ టీకాల పంపిణీ

ఇబ్రహీంపట్నం: మండలంలోని ఆయా గ్రామాల్లో నులిపురుగు నివారణ టీకాలను గురువారం పంపిణీ చేశారు. 59 ప్రభుత్వ పాఠశాలలు, 43 అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులు, చిన్నారులకు వైద్యాధికారి లావణ్య టీకాలను వేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాజశేఖర్, ఆరోగ్య పర్యవేక్షకుడు కటుకం శంకర్, ఏఎన్ఎంలు లలిత, శారద తదితరులు పాల్గొన్నారు.

కార్యవర్గం ఎన్నిక

కోరుట్ల: కోరుట్ల గౌడ సంక్షేమ సంఘం కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నట్లు సంఘ నాయకులు ప్రకటించారు. అధ్యక్షుడిగా మేడిపల్లి మాజీ ఎంపీపీ ఉత్కం నర్సాగౌడ్, ఉపాధ్యక్షుడిగా చౌటు కూరి అంజయ్య గౌడ్, కోశాధికారిగా మోత్కూరి కిషన్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బొల్లపల్లి రాజలింగం, సహాయ కార్యదర్శులుగా బత్తిని అంజయ్య గౌడ్, పంజాల వెంకట్రాములు గౌడ్‌లను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. తన ఎన్నిక పట్ల సహకరించిన సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మిఠాయిలను పంపిణీ చేశారు.

మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి



వినతి పత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

సారంగాపూర్ : జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ గురువారం టీడీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని దానిని వెంటనే అమలు చేసేలా వినతి పత్రాన్ని ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు అనంతుల గంగారెడ్డి, ఢిల్లీ రామరావు, అనంతుల స్వామి, బొమ్మకంటి ప్రమోద్; రామానుజం, బెక్కం జనార్ధన్, సంతోష్ పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు



కుళ్లిన కోడిగుడ్లు

రాయికల్ : మండలంలోని వస్తాపూర్ గ్రామం లో గురువారం అంగన్‌వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన కోడిగుడ్లు కుళ్లినవి రావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి సరఫరా చేసిన కోడిగుడ్లను గురువారం పిల్లలకు అందజేస్తుండగా కుళ్లిన విషయం బయటపడింది. విద్యార్థుల ద్వారా కుళ్లిన కోడిగుడ్ల విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు కేంద్రానికి వెళ్లి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

నులిపురుగులను నివారిద్దాం



సారంగాపూర్‌లో మాత్రలువేస్తున్న సిబ్బంది

నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

సారంగాపూర్ : నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పూసారం, ఏఎన్‌ఎం విజయలక్ష్మి, ఆశావర్కర్ పుష్పలత, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంపూర్ణ ఆరోగ్యం కోసమే మాత్రల పంపిణీ

జగిత్యాల రూరల్: పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండడానికే నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నారని వీటిని సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల వైస్ ఎంపీపీ గంగం మహేష్ పేర్కొన్నారు. ఆయన గురువారం మండలంలోని తిప్పన్నపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీగద్దె గంగాధర్, ఏఎన్ఎం లావణ్య, అంగన్‌వాడీ టీచర్ శోభరాణి, ఆశావర్కర్ రజిత పాల్గొన్నారు.

బీర్‌పూర్ : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1నుంచి 19సంవత్సరాల పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేశారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ అనిల్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.



బీర్‌పూర్‌లో మాత్రలు వేస్తున్న సిబ్బంది



జగిత్యాల రూరల్‌లోమాత్రలు వేస్తున్న మహేష్



రాయికల్‌లో మాత్రలు వేస్తున్నసిబ్బంది

యూరోకిండర్ గార్డెన్ పాఠశాలలో మాత్రల పంపిణీ

జగిత్యాల రూరల్: పట్టణంలోని యూరోకిండర్ గార్డెన్ పాఠశాలలో గురువారం జాతీయ క్రిమి నివారణ దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని 200మంది విద్యార్థులకు క్రిమి నివారణ మాత్రలు పంపిణీ చేశారు. కరస్పాండెంట్ అనుమల్ల శ్యాం మాట్లాడారు. 15వ తేదీ రెండో విడతలో నులిపురుగుల మాత్రలు పంపిణీ చేయ నున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కిరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రాయికల్: నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టల్‌లలో విద్యార్థులు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈకార్యక్రమంలో వైద్యులు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు కడార్ల లక్ష్మీనర్సయ్య, ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.



కిండర్ గార్డెన్ పాఠశాలలో మాత్రలతో విద్యార్థులు

పోచంపాడ్ బహిరంగ సభకు తరలిన జనం



రాయికల్ నుంచి పునరుజ్జీవ సభకు తరలిన నేతలు

రాయికల్: శ్రీరాంసాగర్ పునరుజ్జీవ సభకు మండలం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. మండలం నుంచి సుమారు వంద వాహనాల్లో కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. కాగా మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కార్యకర్త లు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్షులు పడాల తిరుపతి, నాయకులు ఇంతియాజ్, మోరహన్మాండ్లు, అనీల్, వేణు, శ్రీనివాస్, గంగరెడ్డి ఉన్నారు.

జగిత్యాల రూరల్: పోచంపాడ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు జగిత్యాల మండలం గురువారం భారీగా జనం తరలి వెళ్లారు. మండలంలోని 31గ్రామాల నుంచి సుమారు 20వేల టీ ఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రౌతు గంగాధర్, జిల్లా యువజన సంఘాల నాయకుడు దావ సురేష్, జడ్పీటీసీ నాగలక్ష్మి రాములు, సర్పం చులు అయిల్నేని రమాదేవిసురేందర్ రావు, చిర్ర నరేష్, గుంటి గంగారాం, పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, నక్క రాధరవీందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు బొడిగెం మహేందర్ రెడ్డి, నాడెపు శంకర్, నారాయణ, నాయకులు బాల ముకుందం, జోగినిపల్లి సత్యనారాయణ రావు, హరికిషన్‌రావు, ఎంపీటీసీ రొండి రాజనర్సయ్య, ఎల్ల రాజన్న, చెట్‌పల్లి మోహన్ రెడ్డి, పాలెపు రాజు, ఈర్ల శంకర్, హన్మాన్ రెడ్డి, అజిత్‌రా వు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.

పునరుజ్జీవ సభకు వెళ్లిన రైతులు

బీర్‌పూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవం తెచ్చేందుకు గురువారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మండలంలో నుంచి రైతు లు, తెరాస నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారపాక రమేష్, కోమన్‌పల్లి గంగా.దర్, చెరుపూరి సుభాష్, ఆడెపు రవీందర్, రంగు మల్లేశం, దోసారపు శ్రీను, తాటి గంగన్న పాల్గొన్నారు.

జగిత్యాల అగ్రికల్చర్ : జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శీలం ప్రియాంకప్రవీణ్ ఆధ్వర్యంలో రైతులు పోచంపాడ్‌లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 450 మంది రైతులు, మహిళలు అంతా కలిసి 6 బస్సులలో ఛలో పోచంపాడ్‌కు తలివెళ్లారు. మార్కెట్ కమిటీ ఆవరణలో నుంచి బస్సులలో తలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు తరలి వెళ్లారు.



బీర్‌పూర్ నుంచి పునరుజ్జీవ సభకు బస్సుల్లో వెళ్లిన రైతులు

కేసీఆర్‌ది అధికార దుర్వినియోగం

జగిత్యాల రూరల్: గురువారం శ్రీరాం సాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పున రుజ్జీవ బహిరంగ సభకు ప్రభుత్వానికి చెంది న ఆర్టీసీ బస్సులను తరలించి కేసీఆర్ అధి కార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సిరికొండ శ్రీనివాస్ ఆరోపిం చారు. కార్యక్రమంలో దుబ్బాక రమేష్, రాజ న్న, వెంకట్‌రెడ్డి, గజేందర్, కొదురు పాక శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కళాశాలల బంద్ విజయవంతం

రాయికల్: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ఇచ్చిన కళాశాలల బంద్ గురువారం రాయికల్‌లో విజయవంతమైంది. పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాల ను విడుదల చేయాలని కళాశాలల్లో నెలకొ న్న సమస్యలను పరిష్కరించాలని, కేజీటుపీ జీ విద్యను అమలు చేయాలని కోరుతూ ఇచ్చి న బంద్ పిలుపుకు విద్యార్థులు స్పందించి తరగతులు బహిష్కరించారు. ఈ సందర్భం గా కన్వీనర్ కట్కం లవకుమార్ మాట్లాడు తూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులపై కేసులు నమోదు చేయడం పద్ధతి కాదని కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అజయ్, లోకేష్, కిరణ్, అజయ్ పాల్గొన్నారు.

ఇసుకటిప్పర్ పట్టివేత

జగిత్యాల రూరల్: మండలంలోని న ర్సింగాపూర్ గ్రామం నుంచి అక్రమంగా అం తర్గాం వైపు ఇసుక తరలిస్తున్న ఒక ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుని గురువారం జగిత్యాల రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

విద్యార్థులు లక్ష్య సాధనతో ముందుకు వెల్లాలి

కొడిమ్యాల: ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ముందుకు నడవాలని వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆర్. ఓమాజీ అన్నారు. మండలంలోని నమిళికొండ పాఠశాలలో గురువారం ఆలయ వారధి కరీంనగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓమాజీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి వికాసచే దేశ అభివృద్ధికి నాంది అన్నారు. పోటీ ప్రపంచంలో ఎలా తట్టుకొని నిలబడాలి, మనల్ని మనం ఎలా మలచుకోవాలి అనే అంశాలపై అవగాహన కలిపించారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ వారధి ఫౌండేషన్ వాలంటరీ గాలి హరీష్, ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రతీ అడుగు పోచంపాడ్‌కే...



ర్యాలీని ప్రారంభిస్తున్న చైర్మన్ శీలం వేణుగోపాల్

- కోరుట్ల పట్టణం నుంచి పదివేల మంది తరలింపు
- 100 బస్సులు, 120 కార్లు, 400 ద్విచక్ర వాహనాల్లో తరలిన నేతలు

కోరుట్ల: ప్రతిష్టాత్మకమైన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా పోచంపాడులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కోరుట్ల పట్టణం నుంచి ప్రతీ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త, నాయకులు, ప్రజాప్రతినిదులు తరలివెళ్లారు. సుమారు రూ. 1067 కోట్లతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుండగా సంబంధిత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో గురువారం కోరుట్ల పట్టణం నుంచి సుమారు పదివేల జనాభా ప్రత్యేక వాహనాల ద్వారా తరలివెళ్లారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పిలుపు మేరకు కోరుట్ల పటణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు తరలివెళ్లారు. పార్టీ కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీని టీఆర్ఎస్ జెండాను ఊపి చైర్మన్ శీలం వేణుగోపాల్ ప్రారంభించారు. అదే విధంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో ఆయా మున్సిపల్ వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జనం, నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. పట్టణంలోని ఆరో వార్డులో మున్సిపల్ వార్డు కౌన్సిలర్ ఆడెపు కమల - మధుతో పాటు అన్ని వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ప్రతీ వార్డు నుంచి రెండు నుంచి మూడు ప్రత్యేక బస్సులను నాయకులు ఏర్పాటు చేశారు. పట్టణం నుంచి సుమారు పదివేల మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సీఎం బహిరంగ సభకు తరలివెళ్లారు. సుమారు 100 బస్సులు, 120 కార్లు, 400 మోటర్ సైకిళపై నాయకులు, కార్యకర్తలు 'జై తెలంగాణ... జైజై తెలంగాణ', ' జై కేసీఆర్... జైజై కవితక్క' అంటూ నినాదాలు చేస్తూ పోచంపాడుకు తరలివెళ్లారు. ఆయా వార్డుల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయా వార్డు



కోరుట్లలో ఆరో వార్డు నుంచి తరలివెళ్తున్న కౌన్సిలర్ కమల, నాయకులు



బస్సు టాప్‌పై కూర్చొని వెళుతున్న నాయకులు

కౌన్సిలర్లు ఆడెపు కమల - మధు, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, బట్టు సునిల్, యాటం కరుణాకర్, గడ్డమీది పవన్, పుప్పాల ఉమాదేవి - ప్రభాకర్, లక్ష్మీ - వెంకటస్వామి, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నారాయణరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ అనూప్‌రావు, నాయకులు కస్తూరి లక్ష్మీనారాయణ, జక్కుల జగదీశ్వర్ పాల్గొన్నారు.

● కోరుట్ల మండలంలో...

కోరుట్లరూరల్: మండలంలోని అన్ని గ్రామాల నుంచి సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పలువురు నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. పోచంపాడులో నిర్వహించనున్న బృహత్తర కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కానుండడంతో ఆయా గ్రామాల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. సుమారు మండలం నుంచి పదివేల జనాభా ఆయా బస్సులు, కార్లు, జీపుల్లో వెళ్లారు. మండలంలోని అయిలాపూర్, వెంకటాపూర్, చిన్నమెట్‌పలి తదితర గ్రా మాల నుంచి నాయకులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు.

కథలాపూర్‌లో కళాశాలల బంద్

కథలాపూర్: ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించగా లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కథలాపూర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో కళా శాలలు బంద్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విధించిన 30 యాక్టును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశ్, రోహిత్, నవీన్ తదితరులు ఉన్నారు.

గుడుంబా విక్రేతల బైండోవర్

కథలాపూర్: మండలంలోని చింతకుంటకు చెందిన ఉట్కం శ్రీనివాస్, జ్యోతి, శనిగారపు లక్ష్మీ, రాజం అనే గుడుంబా విక్రేతలను తహసీల్దార్ ముందు గురువారం హాజరుపరిచినట్లు ఎక్సైజ్ ఎస్ఐలు చిరంజీవి, రాములులు తెలిపారు. పునరావాసం కింద ఎంపికైన వీరిని మూడేళ్ల పూచికత్తుపై బైండోవర్ చేసినట్లు తెలిపారు. సిబ్బంది మోసిన్, రమేశ్ తదితరులున్నారు.

పోతారం తండాలో తీజ్ ఉత్సవాలు..

కథలాపూర్: మండలంలోని మారుమూల ప్రాంతమైన పోతారం తండాలో గురువారం రాత్రి తీజ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గిరిజనులు తమ సాంప్రదాయ పద్దతిలో వరి, గోధుమ నారును తలపై పెట్టుకొని తండాలో డప్పు చప్పుళ్ళతో ఊరేగించారు. నృత్యాలు చేస్తూ గిరిజన సంస్కృతిని ప్రతిబింబించారు. మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తండా చివరి దాకా వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నాయక్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.

పోచంపాడ్‌కు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు

కథలాపూర్: పోచంపాడ్ బహిరంగ సభకు గురువారం మండలంలోని 18 గ్రామాల నుంచి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నాగేశ్వర్‌రావు తదితరులు బస్సులు, ఇతర వాహనాల్లో తరలివెళ్లారు.

మహిళా సంఘాలకు వరి ధాన్యం కమీషన్ రూ. 21.39 లక్షలు

కథలాపూర్: గత 2016-17 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్వహించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల మహిళా సంఘాలకు రూ. 21.39 లక్షలు ప్రభుత్వం విడుదల చేసినట్లు ఏపీఎం నరహరి తెలిపారు. భూషణరావుపేట సంఘానికి రూ. 3.90 లక్షలు, దూలూరు రూ. 3.92 లక్షలు, కథలాపూర్ రూ. 3.85 లక్షలు, బొమ్మెన రూ. 2.81 లక్షలు, అంబారిపేట రూ. 1.55 లక్షలు, పోతారంకు రూ. 81 వేలు, తాండ్ర్యాల రూ. 4.53 లక్షల చొప్పున విడుదల కాగా ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.

తుర్తి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు



నృత్యాలు చేస్తున్న విద్యార్థులు

కథలాపూర్: మండలంలోని తుర్తి పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు గోపిక, కృష్ణుని వేషాధారణలో ఆకట్టుకున్నారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రమణారెడ్డి, రాజేశ్, పంచాక్షరి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కోరుట్లలో ట్రాఫిక్‌కు అంతరాయం...

కోరుట్ల: పునరుజీవ సభ సందర్భంగా పట్టణం నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు, ఇతర వాహనాలు వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కోరుట్ల పోలీసులు జోక్యం చేసుకొని ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలను పాటించారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు రాష్ట్రం నలు మూలల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు తరలివెళ్లడంతో కోరుట్ల లో వాహనాల కిటకిట నెలకొంది. జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాలతో పాటు హైదరాబాద్ నుంచి సైతం పలు ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు కోరుట్ల మీదుగా పోచంపాడుకు తరలివెళ్లాయి. ఒక బస్సు వెనుక మరో బస్సు వందల సంఖ్యలో బస్సులు తరలివెళ్లాయి.

ఐవీఎఫ్ సేవలను మరింత విస్తరించాలి

- ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అజయ్‌కుమార్

కోరుట్ల: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సేవలను మరింత విస్తరించడానికి నాయకులు, సభ్యులు కృషి చేయాలని ఐవీఎఫ్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎలగందుల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం కోరుట్ల పట్టణంలో జరిగిన సంఘ నాయకుల సమావేశంలో ఆయన పాలొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కోరుట్ల యువజన విభాగం పట్టణ అధ్యక్షునిగా పట్టణానికి చెందిన నేతి శ్రీకాంత్‌ను నియామకం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శ్రీకాంత్‌కు జిల్లా అధ్యక్షుడు అజయ్‌కుమార్ నియామక పత్రం అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అజయ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంచాల జగన్‌లు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఐవీఎఫ్ సేవలను అంది స్తుండడం సంతోషదాయకమని పేర్కొన్నారు. మునుముందు సేవా కార్యక్రమాలను మరింత విస్తరింపచేస్తామని, సంఘ లక్ష్యాలను సాధించడానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. నూతనంగా నియమితులైన నేతి శ్రీకాంత్ మాట్లాడుతూ తన నియామకం పట్ల సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు గాదె సాయికృష్ణ, నాయకులు రేగొండ శిరీష్, రేగొండ మహేశ్, అల్లాడి దినేశ్, ముక్క ప్రణవ్ భరత్, ప్రణత్, అజయ్ పాల్గొన్నారు.



నియామక పత్రం అందిస్తున్న జిల్లా అధ్యక్షుడు అజయ్‌కుమార్

కోరుట్లలో కాంగ్రెస్ నేతల ఆందోళన

- సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

కోరుట్ల: పట్టణంలోని జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం కోరుట్ల కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. పోచంపాడులో సభ నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థను మొత్తం అధికార దుర్వినియోగం చేస్తు న్నారని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాం గ్రెస్ నాయకులు మాట్లాడారు. సీఎం కేసీఆర్ సభకు భారీ సంఖ్యలో జనాన్ని తరలించడానికై బెదిరింపులకు పాల్పడి ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను వినియోగించి జనాన్ని తరలించి నట్లు ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలల యజమానాలను బెదిరించి బస్సులను వినియోగించుకున్నారని ఆరోపించారు. పాఠశాలల బంద్‌ను నిర్వహించి విద్యార్థులకు ఇబ్బందులు పెట్టడం ఎంత వరకు సమంజమని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏఆర్ అక్బర్, సీనియర్ నాయకులు ఆకుల ప్రవీణ్, బత్తుల దీక్షిత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎన్ఎస్‌యూఐ నాయకులు సలీమ్, వినయ్, భరత్, నదీమ్, రాకేశ్, నవీన్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

కోరుట్లలో భారీ పోలీసు బందోబస్తు

- బస్సుల ర్యాలీని పర్యవేక్షించిన కోరుట్ల పోలీసులు

కోరుట్ల: పోచంపాడులో ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించన్న కార్యక్రమానికి కోరుట్ల మీదుగా వేల సంఖ్యలో వాహనాలు తరలివెళ్లగా గురువారం కోరుట్ల పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు కోరుట్ల పట్టణం మీదుగా పోచంపాడ్‌కు తరలి వెళ్లగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కోరుట్ల పోలీసులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకొని వాహనాల రాకపోకలను పునరుద్దరించారు. ఉదయం నుంచి సుమారు సాయంత్రం వరకు బస్సుల రాకపోకలు కోరుట్ల పట్టణం మీదుగా కొనసాగాయి. పట్టణ ప్రజలకు ఎలాంటి అంతరాయాలు లేకుండా బస్సుల ర్యాలీని కోరుట్ల పోలీసులు పర్యవేక్షించారు. ర్యాలీలు ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.



ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్న ఎస్ఐ కృష్ణకుమార్

హరితహారం విజయవంతం చేయాలి

కొడిమ్యాల: మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో రమేష్ కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారుల సమక్షంలో గౌడ సంఘం నాయకులతో ఈత, ఖర్జూర మొక్కల పెంపకం పై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో జగిత్యాల ఎక్సైజ్ సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్సై నిర్మల, వివిధ గ్రామాల గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.


నాయకులతో ఎంపీడీవో

బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు

●పోచంపాడ్‌కు తరలిన జిల్లాలోని 205 ఆర్టీసీ బస్సులు ●రెట్టింపు డబ్బులు వసూలు చేసిన వాహనదారులు ●తీవ్ర ఇక్కట్లు పడ్డ ప్రయాణీకులు ● ఆటోలు, జీపులకు పెరిగిన డిమాండ్లు


ఆటోల్లో ఎక్కుతున్న ప్రయాణీకులు

ఆంధ్రజ్యోతి, జగిత్యాల: బస్సులు లేక ప్రయాణీకులు ఇక్కట్లు పడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. అసలే కార్తీక మాసం మంచి రోజులు కావడంతో శుభాకార్యాలకు వెళ్లేవారి ఇబ్బందులు చెప్పనలవి కాదు. జగిత్యాల జిల్లాలో గురువారం ఎక్కడ చూసిన బస్సులు లేక ప్రయాణీకులు అష్టకష్టాలు పడ్డారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకానికి గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి టీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఇందుకోసం గ్రామాలవారీగా బస్సులు పెట్టి తరలించారు. జగి త్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి బస్ డిపోలు ఉన్నాయి.

జిల్లావ్యాప్తంగా మొత్తం 266 ఆర్టీసీ బస్సులు ఉంటాయి. ఇందులో 205 బస్సుల ను పోచంపాడ్ సభకు జనం తరలించేందుకు తీసుకువెళ్లారు. దీంతో గ్రామాలకు పూర్తిగా బస్సులు నడవలేదు. జగిత్యాల డిపోలో 135 బస్సులు ఉంటే 105 బస్సులను పోచంపాడ్‌కు తీసుకువెళ్లారు. కోరుట్ల డిపోలో 65 బస్సులు ఉంటే 50 బస్సులను, మెట్‌పల్లి డిపోలో 66 బస్సులు ఉంటే 50 బస్సులను పోచంపాడ్‌కు కార్యకర్తలను తరలించేందుకు తీసుకువెళ్లడంతో బస్సులు లేక జనం నానా అవస్థలు పడ్డారు.

ధర్మపురి, సారంగాపూర్, గొల్లపల్లి, పెగడపల్లి, బీర్‌పూర్, బుగ్గారం, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్, మేడిపల్లి, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మేడిపల్లి, జగిత్యాల, రాయికల్ మండలాల్లోని ఏ ఒక్క గ్రామానికి బస్సులు లేకుండాపోయింది. ఉన్న కొన్ని బస్సులను ప్రధాన రూట్లలోనే నడిపారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి బస్టాండ్‌లలో బస్సులు లేక బోసిపోయి కనిపించాయి. దీంతో జనం గత్యంతరం లేక ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్లు రెట్టింపు డబ్బులను వసూలు చేశారు. జగిత్యాల నుంచి ధర్మపురికి వెళ్లేందుకు .50 వసూలు చేశారు. గొల్లపల్లి, పెగడపల్లికి వెళ్లాలంటే కూడా ఒక్కొక్కరు రూ.50 చెల్లించాల్సి వచ్చింది. మొత్తం మీద పోచంపాడ్ సభ వల్ల ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో జనం నానా అవస్థలు పడ్డారు.



జగిత్యాల పాత బస్టాండ్ ఎదుటే ఆటోలు

బస్సులు లేక ఇబ్బందులు పడ్డాం..

చిన్నయ్య, వెల్గటూర్



బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాం. ఆటోల్లో కూడా ఫుల్‌గా జనం ఉండటంతో ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆర్టీసీ బస్సులన్నింటినీ సభకు తీసుకువెళ్లడం సరైంది కాదు.

ఆటో డ్రైవర్లు డబ్బులు ఎక్కువ వసూలు చేశారు

రమ్య, వెల్గటూర్



ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటో డ్రైవర్లు ఎక్కువ డబ్బులు వసూలు చేశారు. గత్యంతరం లేక డబ్బులు ఎక్కువ చెల్లించి ప్రయాణించాల్సి వచ్చింది. అధికారులు, నాయకులు ఆర్టీసీ బస్సులను సభకు తరలించడం సరి కాదు.

కిరోసిన్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్

ఆంధ్రజ్యోతి, జగిత్యాల: రాష్ట్రాన్ని కిరోసిన్ ఫ్రీ రాష్ట్ర దిశగా మార్పు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. గురు వారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్లతో పౌర సరఫరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపం కనెక్షన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సిలిండర్లు లేని కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్లకు దీపం కనెక్షన్‌ల మంజూరు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. డీలర్ల డిమాండ్ల పరిశీలన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్

● క్వింటాల్‌కు రూ.70 కమిషన్

క్వింటాల్‌కు రూ.70 కమిషన్ త్వరలో మంజూరు కానుందని ఆనంద్ అన్నారు. డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఎంఎల్‌ఎ పాయింట్‌ల వద్ద నుంచి తూకంలో తక్కువ రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వేయింగ్ బ్రిడ్జిల ఏర్పాటుకు పరిశీలిస్తున్నామన్నారు. ఈ-పాస్ మిషన్లను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

● మొబైల్ సీడింగ్ 43 శాతం పూర్తి

చౌక ధరల దుకాణాల లబ్ధిదారుల మొబైల్ సీడింగ్ 43 శాతం పూర్తయినట్లు, 100 శాతం పూర్తి వేగవంతం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్‌లు క్షేత్ర పర్యటనకు వెళ్లినప్పుడు చౌక ధరల దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, సివిల్ సప్లయీస్ డిప్యూటీ కమిషనర్ చంద్రప్రకాశ్, డీఎం సివిల్ సప్లయీస్ జితేందర్ పాల్గొన్నారు.

వాట్సాప్ గ్రూప్‌తో సేకరించిన విరాళాలు అదజేత

కొడిమ్యాల: కొడిమ్యాల గ్రామంలోని కొందరు ఉపాధ్యాయులు గ్రామస్థులు, ప్రముఖులు ఉన్న వాట్సాప్ గ్రూప్ ఆధ్వర్యంలో నెల రోజులుగా జరిగిన విరాళాల సేకరణతో ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యా కమిటీ వారు ఏక రూప దుస్తులను అందించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోవిద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలని ఉపాధ్యాయుడు నాంపెల్లి మల్లేశం వాట్సాప్ గ్రూప్‌లో సమాచారమందించారు.

దీంతో కొందరు 50,008 రూపాయలను అందించారు. 130 మంది విద్యార్థులకు యూనిఫాం, బెల్ట్, గుర్తింపు కార్డులను అందించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మల్లేశంను ఎస్ఎంసీ ఛైర్మెన్‌లు గంగాచారి, మోహన్,హెచ్ఎం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు రమణారెడ్డి, రజిత, సంధ్యారాణి. సుమలు అభినందించారు.

ఎంపీ కవితకు పలు సమస్యలపై వినతి

జగిత్యాల అర్బన్ : ఉద్యోగుల, బీసీ వర్గాలకు చెందిన పలు సమస్యలపై జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాయలంలో ఎంపీ కవితను కలిసిన టీఆర్ఎస్ నాయకులు హరిఅశోక్‌కుమార్ పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. పలు ఉద్యోగ సంఘాల నాయకుడిగా, టీబీసీ ఐకాస సంఘాల అధ్యక్షుడిగా ఉన్న హరిఅశోక్‌కుమార్ ఉద్యోగుల, బీసీ సంఘాల పలు సమస్యలను వివరించారు. అలాగే ఇటీవల ఎంపీ చేపట్టిన సిస్టర్ ఫర్ ఛేంజ్ కార్యక్రమం బాగుందన్నారు. సమస్యలను విన్న ఎంపీ కవిత వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆయా సంఘాల నాయకులు బి.విజయ్, భాస్కర్, సత్యనారాయణ, రమేష్, విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.

నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సాయం


ఆర్థిక సహాయం అందజేస్తున్న నాయకులు

జగిత్యాల అర్బన్: జిల్లా కేంద్రంలోని శ్రీభక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి నాయకులు ఓ నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సాయం అందించి తమ ఉదారతను చాటుకున్నారు. మల్యాల మండలానికి చెందిన కొక్కుల మణెమ్మ భర్త మల్లేశం మృతి చెందారు. నిరుపేదలైన వీరి కూతురు శిరీషకు వివాహం నిశ్చయమైంది. దీంతో శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి సభ్యుడు గాజెంగి శేఖర్ 10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో భక్తమార్కండేయ సమితి సభ్యులు, పద్మశాలి సేవా సంఘం సభ్యులు, మల్యాల మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

11వ రోజుకు చేరిన విద్యుత్ కార్మికుల సమ్మె


సమ్మె చేస్తున్న విద్యుత్ కార్మికులు

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యుత్ కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం నాటికి 11వ రోజుకు చేరింది. ఉద్యోగ భద్రత కల్పించాలని ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పని చేస్తున్న కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని, ఈఎస్ఐ, ఈపీఎఫ్‌తో సంబంధం లేకుండా క్రమబద్ధీకరించాలని, ఇటీవల 24 వేల పోస్టులను క్రమబద్ధీకరించడంలో మమ్ముల్ని కూడా కలుపాలని, వయస్సు విద్యార్హతలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని, అకారణంగా కాంట్రాక్టర్లను తొలగించకూడదని ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

అల్ బెండజోల్ మాత్రల పంపిణీ

వెల్గటూర్: మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు గురువారం నులి పురుగుల నివారణకు వెల్గటూర్, అంబారిపేట పీహెచ్‌సీ వైద్య సిబ్బంది అల్ బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు వెంకటేష్, విప్లవశ్రీలు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ఆగష్టు 10న జాతీయ నులి పురుగుల నిర్మూలనా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెల్గటూర్ పీహెచ్‌సీ పరిధిలో 5,995 మందికి,అంబారిపేట పీహెచ్‌సీ పరిధిలో 4,945 మంది మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన పీడీ


చిన్నారులతో పీడీ

మల్యాల: మండలంలోని మల్యాల, ముత్యంపేటలోని అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సోమిరెడ్డి తనిఖీలు చేశారు. రిజిస్టర్లను పరిశీలించి కేంద్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ముత్యంపేట పరిధిలో బ్లాక్ చౌరస్తా సమీపంలో గల అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కార్యకర్త శోభరాణి పనితీరు పై పీడీ సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

దుండగులను శిక్షించాలి

కొడిమ్యాల: హైదరాబాదులోని రామంతాపూర్‌లోగల శివాజీ వి గ్రహానికి చెప్పుల దండ వేసిన వారిని కఠినంగా శిక్షించాలని మండలంలోని చెప్యాల గ్రామంలోని ఛత్రపతి శివా జీ యువజన సంఘం అధ్యక్షుడు మందల గోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆయన తో చెప్యాల ఉప సర్పంచ్ గుంటి ఎల్లయ్య, మొగిలి మల్లేశం, మానుపాటి శేఖర్, ఉరగొండ తిరుపతిరావు, సాయి, గణేష్, రాకేష్, వినోద్ ఉన్నారు.

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో రైతు, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కూలీ..

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో విద్యుదాఘాతానికి గురై గురువారం ఇద్దరు మృత్యువాత పడ్డారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఒక రైతు.. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఒకరు మృతి చెందారు.

మెట్‌పల్లి టౌన్: మండలంలోని చింతలపేట గ్రామంలో గురువారం విద్యుదాఘాతంతో మద్దెల అనిల్ (35) అను రైతు మృతి చెందాడు. గ్రామ శివారులోని వ్యవసాయ స్థలానికి ఎప్పటిమాదిరిగానే పనులకు వెళ్లిన అనిల్ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. అనూహ్యంగా అనిల్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అనిల్‌కు భార్య వనిత, ఇరువురు కుమార్తెలున్నారు. మృతుడు అనిల్ కుటుంబానికి ప్రభుత్వం రూ. అయిదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని టీపీసీసీ ఓబీసీ సెల్ కన్వీనర్ కొమిరెడ్డి విజయ్ ఆజాద్, నాయకులు బొత్కూరి రాజేందర్‌లు డిమాండ్ చేస్తున్నారు.

ఎల్లారెడ్డిపేటలో ఒకరు..

ఎల్లారెడ్డిపేట : విద్యుదాఘాతంతో ఓ నిండు ప్రాణం బలైంది. ఇంటి భవనానికి కొద్దిదూరంలోనే విద్యుత్ మెయిన్‌వైర్లు ఉండడంతో రాచర్లబొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ నజీర్ (38) అనే దినసరి కూలీ





మృతి చెందిన అనిల్... ఎల్లారెడ్డిపేటలో మృతి చెందిన నజీర్

గురువారం మృత్యువాత పడ్డాడు. బాధితుల కథనం ప్రకారం బొప్పాపూర్ గ్రామంలోని ఓ కాలనీలో 33/11 కేవీ మెయిన్ వైర్లు నజీర్ ఇంటిముందు ఉన్నాయి. ఆయన భవనంపై ఓ చిన్నపాటి పందిరి వేస్తుండగా మెయిన్‌వైర్లు తగిలి విద్యుతాఘాతానికి గురై మృతిచెందాడు. విద్యుత్ మెయిన్‌వైర్లు ప్రాణాంతకంగా ఉన్నాయని వీటిని కొంత దూరంలోకి మార్చాలని కాలనీవాసులు మొరపెట్టుకున్నారు. దీనిని మార్చడం కోసం సుమారు రూ. 25వేల వరకు కాలనీ వాసులు పోగు చేశారు. కొద్దిదూరం మాత్రమే వీటిని తీశారు. ఉదయాన్నే నజీర్ భవనం ఎక్కి పందిరికోసం పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టి మృతి చెందాడు. మృతుడికి భార్య ఖలీలా, కూతురు, కొడుకు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

పేలుడు పదార్థాల పట్టివేత

● ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు



నిందితులతో పోలీసులు

వెల్గటూర్: అక్రమంగా పేలుడు పదార్థాలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపారు. గురువారం ఎండపెల్లి స్టేజీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఓర్సు కృష్ణ, గోగుల అనిల్‌లు ట్రాక్టర్‌లో 30 జిలెటిన్ స్టిక్స్, 30 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు తరలిస్తూ పట్టుబడ్డారు. వాటిని స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

వివాహిత ఆత్మహత్య

మల్లాపూర్: మండలంలోని చిట్టాపూర్‌లో బత్తిని సుప్రియ అలియాస్ ప్రతిభ(28) అను వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సతీశ్ తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

డ్రోన్‌ల వినియోగంపై నిషేధాజ్ఞలు

కరీంనగర్ క్రైం : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వినియోగాన్ని నిషేధించామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు సెప్టెంబర్ 8వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా వినియోగిస్తున్నారని తెలిపారు. ఉగ్రవాదులు, అసాంఘీకశక్తులు వీటిని వినియోగించే అవకాశాలున్నందున సాంకేతిక పరికరాల వినియోగాన్ని నిషేధించామన్నారు. ఎవరైనా వినియోగిస్తే పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం

మానకొండూర్ : మండలంలోని ఈదులగట్టెపల్లి గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్‌కు చెందిన రియాజ్ జాఫర్ (65) అనే వృద్ధుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని ముఖరంపురకు చెందిన రియాజ్ జాఫర్ (65), మీర్ మదర్ హుస్సేన్(45)లు ఏపీ15 బీఎల్ 7272 నెంబర్ గల కారులో వ్యక్తిగత పనులపై వరంగల్‌కు వెళ్లారు. పని ముగించుకుని కరీంనగర్‌కు తిరిగి వస్తుండగా, టీఎస్ 03 టీఎల్ 8001 నెంబర్ గల కారు కరీంనగర్ నుంచి వరంగల్ కు వెళ్తూ మండలంలోని ఈదులగట్టెపల్లి గ్రామ శివారులో వరంగల్-రాయపట్నం ప్రధాన రహదారిపై జాఫర్ కారు ను వేగంగా ఢీకొంది. అదే వేగంతో కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తున్న ఏపీ 36 పీ 7494 నెంబర్ గల కారును కూడా ఢీకొంది. ఈ ప్రమాదంలో కరీంనగర్‌కు చెందిన రియాజ్ జాఫర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే కారులో ప్రయాణిస్తున్న మీర్ మదర్ హుస్సేన్ అనే వ్యక్తితో పాటు వరంగల్‌కు చెందిన షాహిద్, నాగరాజ్‌లకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ఇంద్ర సేనారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంలో మృతుడి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.



రియాజ్ జాఫర్ మృతదేహం

నేరెళ్ల ఘటనపై తొలి వేటు..

● సీసీఎస్ ఎస్‌ఐ రవీందర్ సస్పెన్షన్ ● మరికొందరు పోలీసులపై చర్యలు

సిరిసిల్ల : జాతీయ స్థాయిలో చర్చ నీయాంశంగా నేరెళ్ల ఘటనలో పోలీసులపై చర్యలు మొదలయ్యాయి. గురువారం రాత్రి డీఐజీ రవివర్మ విచారణ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని క్రైం కంట్రోల్ స్క్వాడ్ (సీసీఎస్) ఎస్‌ఐ రవీందర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.. మరి కొందరు పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పలువురికి మెమోలు కూడా జారీ చేసినట్లు సమాచారం. డీఐజీ రవివర్మ విచారణ జరిపి 24 గంటలు గడవకముందే పోలీ సులపై చర్యలు మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 8న పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే.తారకా రామారావు నేరెళ్ల సంఘటనలో అరెస్టయి షరతుల బెయిల్‌పై వేములవాడలో ఉంటున్న వారిని పరామర్శించి విషయాలను తెలుసుకున్నాడు. ఇలాంటి ఘటన జరగాలని ఎవరూ కోరుకోరని బాధితులకు అండగా ఉంటామని చెప్తూ డీఐజీ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం డీఐజీ రవి వర్మ వేములవాడలో బాధితుల నుంచి వివరాలను సేకరించారు. పోలీసులను విచారించి వెళ్లిన 24 గంటల్లోనే డీఐజీ నివేదిక మేరకు ఐజీ నాగిరెడ్డి సీసీఎస్ ఎస్‌ఐ రవీందర్‌ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ హింసాత్మక చర్యకు ఎస్‌ఐని సస్పెండ్ చేయడంపై జిల్లాలో కలకలం రేపింది.

మొదటి నుంచి వివాదాస్పదుడే....

నేరెళ్ల ఘటనలో సస్పెన్షన్‌కు గురైన సీసీఎస్ ఎస్‌ఐ రవీందర్ మొదటి నుంచి వివాదాస్పదుడుగానే పేరు తెచ్చుకున్నాడు. 2009 బ్యాచ్‌కు చెందిన రవీందర్ తొలి పోస్టింగ్‌ను కూడా జిల్లాలోనే ఇల్లంతకుంట మండల పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. పలు రకాల అరోపణలు రావడంతో ఎస్పీకి అటాచ్ చేశారు. తిరిగి చొప్పదండికి బదిలీకాగా అక్కడి నుంచి జిల్లా ఏర్పడిన తర్వాత సిరిసిల్లకు సీసీఎస్ ఎస్‌ఐగా వచ్చారు.

హామీని నిలుపుకున్నాను..

మంత్రి కేటీఆర్

నేరెళ్ల బాధితులను పరామర్శించి ఇచ్చిన హామీని నిలుపుకున్నానని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వేములవాడ ఆసుపత్రిలో బాధితులను మాట్లాడిన తర్వాత డీఐజీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటానని ప్రకటించినట్లే సీసీఎస్ ఎస్‌ఐని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

అనారోగ్యంతో వృద్ధురాలి ఆత్మహత్య

సిరిసిల్ల రూరల్ : అనారోగ్యం తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఎలుక మల్లవ్వ (85) అనే వృద్ధురాలు కార్గిల్‌లేక్‌లో దూకి గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని సాయినగర్‌కు చెందిన ఎలుక మల్లవ్వ రాజమల్లు దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుండేవారు. గతంలో భర్త రాజమల్లు చనిపోవడంతో మల్లవ్వ కొడుకు బాలయ్య వద్ద ఉంటోంది. ఆరు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో కుటుంబానికి భారం కావద్దని బావించిన మల్లవ్వ బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ఆమె ఆచూకి లేకపోవడంతో కుటుంబీకులు గాలిస్తుండగా గురువారం తెల్లవారుజామున పట్టణ శివారులో ఉన్న కార్గిల్‌లేక్‌లో మల్లవ్వ మృతదేహం కనిపించింది. చూసిన ప్రజలు కుటుంబీకులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని తీసి పోస్ట్‌మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కొడుకు బాలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నారిని చితకబాదిన వృద్ధురాలు

అడ్డుకొని పోలీసులకు అప్పగించిన ప్రజలు

సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల పాతబస్టాండ్‌లో గురువారం సాయంత్రం చిన్నారిని వృద్ధురాలు చితకబాదుతుండడంతో ప్రజలు అడ్డుకున్నారు. వేములవాడ నుంచి వృద్ధురాలు మూడేళ్ల వయస్సు గల అమ్మాయితో కలిసి సిరిసిల్ల పాతబస్టాండ్‌కు చేరుకుంది. బిస్కెట్లు కావాలని చిన్నారి మారం చేయడంతో అగ్రహానికి లోనైన వృద్ధురాలు చిన్నారిని చావు దెబ్బలు కొడుతుండడంతో అక్కడే ఉన్న ప్రజలు అడ్డుకున్నారు. చిన్నారి ఎవరూ అంటూ అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పాతబస్టాండ్‌కు చేరుకుని వృద్ధురాలితో పాటు చిన్నారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.



చిన్నారి

గోదావరిఖనిలో పొగాకు, గుట్కా పట్టివేత

కోల్‌సిటీ: గోదావరిఖనిలో గురువారం భారీగా నిషేధిత పొగాకు, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్టు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. వన్‌టౌన్ సీఐ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో రూ.2.54లక్షల విలువైన నిషేధిత పొగాకు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసున్నారు. స్థానిక మారుతినగర్‌కు చెందిన కేదారి సదానందం ఇంట్లో సోదా చేయగా 1.23లక్షల విలువైన గుట్కా, పొగాకు వస్తువులు లభ్యం అయ్యాయి. చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ వద్ద 1.29 లక్షల విలువైన గుట్కా, పొగాకు వస్తువులు, మార్కండేయకాలనీకి చెందిన సాంబయ్య వద్ద 2,880 విలువ చేసే పొగాకు వస్తువులను స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసిట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ మహేందర్, ఐడీ పార్టీ పోలీసులు ఉన్నారు.

ఇల్లందకుంటలో..

ఇల్లందకుంట: మండలంలోని రాచాపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మల్లన్నపల్లె గ్రామంలోని ఓ కిరాణం షాపులో రూ. 1.15లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీన పరుచుకున్నట్లు ఎస్ అనుమాళ్ల నరేష్‌కుమార్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన చిదురాల అరుణ్‌కుమార్ కిరాణం షాపులో గుట్కాలు, అంబర్ ప్యాకెట్లు ఉన్న సమాచారం మేరకు గురువారం అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. నిషేదిత గుట్కాలు దొరికినట్లు ఆయన వెల్లడించారు. సుమారు వాటి విలువ రూ. 1.15లక్షల విలువ ఉంటుందని, సదరు కిరాణా షాపు యాజమానిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

యువతి ఆత్మహత్య

కాల్వశ్రీరాంపూర్: మండలంలోని వెన్నంపల్లిలో పురుగుల మందు తాగి బియ్యాల సౌమ్య (17)అనే యువతి మృతి చెందింది. గ్రామానికి చెందిన సౌమ్య పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొన్ని రోజులుగా అనారోగ్యం, కడుపు నొప్పితో బాధపడుతుండ డంతో పలు ఆ సుపత్రుల్లో చికిత్స చేయించుకుంది. అయినా కడుపునొప్పి తీవ్రత తగ్గలేదు. దీంతో బుధవారం రాత్రి సౌమ్య క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు పెద్దపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమంలో మృతి చెందింది. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఉమాసాగర్ తెలిపారు.



మృతి చెందిన సౌమ్య

కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్

● టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి డి శ్రీధర్ బాబు

ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి: ప్రాజెక్టుల రీ డిజైన్ కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేదిగా కనబడుతున్నదని, గడిచిన అరవై ఏళ్లలో రాష్ట్రంలో ఎవరూ ప్రాజెక్టులు కట్టనట్లు, ఇప్పుడే కడుతున్నట్లు టీఆర్‌ఎస్ ప్రభుత్వం హడావుడి చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వ హయాంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు మానేర్ డ్యామ్‌ను నిర్మించామన్నారు. మానేరు నిర్మించడం వల్లే సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గానికి తాగునీటిని తీసుకెళ్లి గెలుస్తూ వచ్చారన్నారు. ఇదే ఎస్సారెస్పీ నీటితో 2011లో ఉభయ గోదావరి జిల్లాల కంటే రికార్డు స్థాయిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి సాగు చేపట్టి దిగుబడులు సాధించారని గుర్తు చేశారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, రాష్ట్రంలోని రైతులు ప్రాజెక్టులు చూడనట్లుగా టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడడం సరైంది కాదన్నారు.

ఎస్సారెస్పీ ద్వారా ఎన్టీపీసీకి వచ్చే 6.5 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని, మంథని ప్రాంత ఆయకట్టు భూములకు సాగునీటిని అందించేందుకు డిజైన్ చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు రీ డిజైన్ పేరిట వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి 35 కిలోమీటర్ల వరకు సొరంగం మినహా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గ్రావిటీ ద్వారానే నీళ్లు వచ్చేలా ఇంజినీరింగ్ అధికారులు డిజైన్ చేశారన్నారు. ఇప్పుడు అలా చేయకుండా రీ డిజైన్ పేరిట ప్రాజెక్టులు చేపడుతున్నారన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల వల్ల ఎస్సారెస్పీలోకి నీళ్లు రావడం లేదో, మరో 20 ఏళ్ల వరకు భవిష్యత్తులో ప్రాణహితపై ప్రాజెక్టులు కట్టక పోతారా అని ఆయన అన్నారు.


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి డి శ్రీధర్ బాబు

తమ పార్టీకి చెందిన మర్రి శశిధర్ రెడ్డి, శాసనసభా పక్ష నేత జానారెడ్డి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు వెళ్లి అక్కడ సాగు నీటి కోసం చేపట్టిన చిన్న చిన్న నీటి వనరుల్లాగానే ఇక్కడ కూడా నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందని, వ్యయం కూడా తక్కువగానే అవుతుందని ప్రభుత్వానికి నివేదించినా పట్టించుకోలేదని తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎస్సారెస్పీ రెండో దశను స్థిరీకరించేందుకు చేపట్టిన కాంతానపల్లి ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో పక్కన పెట్టారన్నారు. ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రైతులకు సాగు నీరు కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు. ప్రాజెక్టుల రీ డిజైన్, ఎత్తిపోతలకు అయ్యే ఖర్చు భారం భవిష్యత్తులో రైతులపై పడే ప్రమాదముందన్నారు. ప్రాజెక్టులకు వెచ్చిస్తున్న ఖర్చుపై ఆలోచన చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు వేముల రామ్మూర్తి, ఈర్ల కొమురయ్య, యాట మల్లారెడ్డి, శశిభూషణ్ కాచె, నల్లగొండ కుమార్, మంథెన నర్సింగ్, కడార్ల శ్రీనివాస్, కనుకుంట్ల సదానందం, ఎండీ తాజ్, పెర్క సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

టీఎస్ ఎంసెట్ విద్యార్థులకు కౌన్సెలింగ్

● వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ కోర్సులలో సీట్ల భర్తీ

● షెడ్యూల్ ప్రకటించిన వ్యవసాయ యూనివర్సిటీ

జగిత్యాల అగ్రికల్చర్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ కోర్సుల్లో సీట్లభర్తీకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎస్.సుధీర్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ప్రకటించారు. ర్యాంకుల ఆధారంగా తేదీలను ప్రకటించి, విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. యూనివర్సిటీలో ఈనెల 28న ఉదయం 10 గంటలకు ఓపెన్ కేటగిరిలో 187 నుంచి 1200వ ర్యాంక్ వరకు, మధ్యాహ్నం 2గంటలకు 1201-1700 ర్యాంకు గల అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. 29న ఉదయం 10గంటలకు ఒపెన్‌లో 1701-2100, మధ్యాహ్నం 2 గంటలకు 2101-2500 ర్యాంకు వరకు, 30న ఉదయం ఒపెన్‌లో 2501-2900, మధ్యాహ్నం 2901-3200వరకు, 31న ఉదయం 3201-3600 ర్యాంకు వరకు గల అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటలకు బీసీ-ఎ ఫార్మర్, నాన్ ఫార్మర్ కోటాల కింద 405-7300 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 2 గంటలకు బీసీ-బి కేటగిరిలో 187-4600 ర్యాంకు గలవారు, సెప్టెంబర్ 4న ఉదయం 10 గంటలకు బీసీ-సీ కేటగిరిలో 1193-10000 వరకు, ఉదయం 11 గంటలకు బీసీ-డి కేటగిరిలో 396-4400 ర్యాంక్ వరకు, మధ్యాహ్నం 3 గంటలకు బీసీ-ఈ కేటగిరిలో 257-8000 ర్యాంక్ వరకు, సెప్టెంబర్ 5న ఉదయం 10 గంటలకు ఎస్సీ కేటగిరిలో 768-6600 వరకు, మధ్యాహ్నం 2 గంటలకు 6601-8000 వరకు, సెప్టెంబర్ 6న ఉదయం 10 గంటలకు ఎస్టీ కేటగిరిలో 895-6000 వరకు గల అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హజరు కావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

కేసీఆర్ సింహం కాదు నక్క

● 30 నుంచి నేరెళ్లలో ఆమరణ దీక్ష ● కాంగ్రెస్ నేత వి హనుమంతరావు

వేములవాడ: సీఎం కేసీఆర్ సింహం కాదు.. నక్క అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. వేములవాడలోని డాక్టర్ మనోహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితులను గురువారం ఆయన పరామర్శించి, గాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన కొడుకు సింహంతో పోల్చుతున్నారని, కానీ ఆయన సింహం కాదు నక్క అని అన్నారు. నేరెళ్ల గ్రామస్థులను పోలీసులు అన్యాయంగా చిత్రహింసలు పెట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి వారేమైనా నక్సలైటా, నయీం గ్యాంగు సభ్యులా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రజాకార్ల రాజ్యాన్ని కళ్లకు కట్టనట్లుగా చూపిస్తున్నారని, దుబాయ్ షేకుల పాలనలోనూ ఇలాంటి చిత్రహింసలు ఉండవన్నారు. బాధితుల మర్మాంగాలకు కరెంట్ షాకు పెట్టారని, తన జీవితంలో ఇంత దారుణమైన సంఘటనను ఇప్పటివరకు చూడలేదని విమర్శించా రు. నేరెళ్ల బాధితులను పరామర్శించడానికి వచ్చిన వారిని టూరిస్టులుగా అభివర్ణిస్తున్న కేటీఆరే పెద్ద టూరిస్టు అన్నారు. ఇసుక మాఫియా అనవద్దంటే కేటీఆర్ మాఫియా అనాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ దొరతనాన్ని ఊరూరా తిరిగి ఎండగడతానని, నేరెళ్ల బాధితులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి మెరుగైన వైద్యం అందించాలని డి మాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 30 నుంచి నేరెళ్ల లో ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు. నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేందుకు అవసరమైతే రా హుల్‌గాంధీ, సీతారాం ఏచూరి, మాయావతి, రాజా వంటి జాతీయస్థాయి నాయకులను తీసుకువస్తాన న్నారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను అవమానించిన సీఎం కేసీఆర్ మొత్తం దళితులను అవమానించారని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, నాగం కుమార్, ముడికె చంద్రశేఖర్, నాగుల విష్ణుప్రసాద్, కూరగాయల కొమురయ్య, చిలుక రమేశ్ తదితరులు ఉన్నారు.


బాధితులను పరామర్శిస్తున్న వి.హనుమంతరావు

నేరెళ్ల ఘటనపై డీఐజీ నివేదిక ఏకపక్షమే

సిరిసిల్లరూరల్: నేరెళ్ల ఘటనపై డీఐజీ రవివర్మ ఏకపక్షంగా విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందజేశారని సీసీఎస్ ఎస్సై రవీందర్ సస్పెన్షన్ కంటి తుడుపు చర్య అని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కె కె మహేందర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేరెళ్ల ఘటనలో ఎస్పీతో పాటు 18 మంది పోలీసులు బాధితులను చిత్రహింసలు పెట్టారన్నారు. ఎస్పీని కలిసేందుకు వెళ్లిన బాదిత కుటుంబాలతో నిర్లక్ష్యంగా మాట్లాడారని తెలిపారు. డీఐజీ కేవలం బాధితులతోనే మాట్లాడి విచారణ చేపట్టారని, బాధిత కుటుంబాలను విచారించి సంఘటన స్థలాలను పరిశీలించకుండా ఏకపక్షంగా విచారణ చేపట్టి నివేదికను అందించారని ఆరోపించారు. ఈ ఘటనలో ఎస్పీతో పాటు పాల్గొన్న 18 మంది పోలీసులను సస్పెండ్ చేసి, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

దినఫలాలు

అదృష్టసంఖ్యలు: 2, 6

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): పిల్లల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. విదేశీ ప్రయాణాల కోసం చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రియతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): గృహరుణాలు మంజూరవుతాయి. సమావేశాలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా వుంటుంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

మిథునరాశి: (మే21-జూన్21): ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ రంగానికి చెందిన వారికి ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖుల సహకారంతో విద్యా సంస్థల్లో ప్రవేశం అందుకుంటారు. ఇంటర్వ్యూలలో నిరాశ తప్పకపోవచ్చు.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): ప్రణాళిక లోపించడం వల్ల ఆర్థిక విషయాల్లో అంచనాలు తప్పుతాయి. విద్య, కళలు, న్యాయ, బోధన, రక్షణ రంగాల వారికి కొంత వరకు ఆర్థికంగా ప్రోత్సాహకరం. చర్చలు, ప్రయాణాలకు అనుకూలం.

సింహరాశి:(జూలై24-ఆగస్టు23): ఆస్పత్రి ఖర్చులు అంచనాలు మించుతాయి. బీమా, గ్రాట్యుటీ, పింఛన్, మ్యూచువల్ ఫండ్ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గతం నెమరవేసుకుంటారు.

కన్యారాశి: (ఆగస్టు24-సెప్టెంబర్23): సమావేశాలు, వేడుకల్లో ప్రముఖులను కలుసుకుంటారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై ఒక కన్నేసి ఉంచాలి. భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): ఆస్పత్రులు, హోటల్, కేటరింగ్ రంగాలకు చెందిన వారు ఆర్థిక విషయల్లో నిదానం పాటించాలి. సహోద్యోగులో ఆర్థిక విషయాలో చర్చకు వస్తాయి. వృత్తిపరమైన సమావేశాలు, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): వృత్తి విద్యా కోర్సుల్లో చేరేందుకు పెద్దల సహకారం అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): కుటుంబ వ్యవహారాల్లో అంచనాలు తప్పే అవకాశం వుంది. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సమావేశాలు ఫలిస్తాయి.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): విలువైన పత్రాలు అందుకుంటారు. నిధుల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి.ఆర్థిక విషయాల్లో సోదరీసోదరుల సహకారం అందుకుంటారు. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లలో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీవారు, శ్రీమతి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.

మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20): ఆస్పత్రులు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు లక్ష్య సాధన కోసం అధికంగా శ్రమించాలి. ఆహార నియమాలు పాటిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనపై దృష్టి కేంద్రీకరిస్తారు.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

వరప్రదాయనికి వెల్లువలా..

● జిల్లా నుంచి దాదాపు 50 వేల మంది తరలింపు ● రోడ్డంతా వాహనాలే..

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : జగిత్యాల జిల్లా నుంచి పోచంపాడ్‌కు పెద్ద ఎత్తున రైతులు తరలివెళ్లారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ బహిరంగ సభకు గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రైతులను, కార్యకర్తలను తరలించారు. మూడు రోజులుగా నిజామాబాద్ ఎంపీ కవిత జగిత్యాలలోనే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. గురువారం ఏ రహదారి చూసినా పోచంపాడ్‌కే అన్నట్లుగా కనిపించింది. ఒక్కో జిల్లా నుంచి లక్ష మందిని తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో జగిత్యాల జిల్లాలో భారీగానే ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్ కుమార్‌లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అలాగే మల్యాల, కొడిమ్యాల మండలాలకు చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, కథలాపూర్, మేడిపల్లి మండలాలకు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు రెండు, మూడు రోజులుగా గ్రామాల్లో తిరుగుతూ ఏర్పాట్లు చేశారు. స్వయంగా నిజామాబాద్ ఎంపీ కవిత జగిత్యాలలోనే మకాం వేసి, ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను సమకూర్చారు. జిల్లా నుంచి దాదాపు 80 వేల మంది తరలినట్లు నాయకులు చెబుతున్నా, 50 వేల మందికి పైగానే తరలివెళ్లినట్లు తెలుస్తోంది. జగిత్యాల నియోజకవర్గం నుంచి 20 వేల మందిని తరలించే విధంగా 350 బస్సులను, 80 ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. దీనికి తోడు కార్లు, సుమోల్లో కూడా పెద్ద సంఖ్యలో జనం తరలివెళ్లారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి 250 ఆర్టీసీ బస్సులు, 25 ప్రైవేట్ సర్వీసులు, 75 స్కూల్ బస్సులను చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఏర్పాటు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, 30 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 500 బస్సులు, 500 కార్లు, వెయ్యికి పైగా ద్విచక్ర వాహనాల్లో కార్యకర్తలు, రైతులు పోచంపాడ్‌కు తరలివెళ్లారు. జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ జిల్లాలోని గొర్రె కాపరులందరినీ వారం, పది రోజులుగా సమీకరించి, పెద్ద ఎత్తున పోచంపాడ్‌కు తరలించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులను పెద్ద సంఖ్యలో ముందస్తుగానే బుక్ చేసుకుని, గ్రామాలకు తరలించారు. పోచంపాడ్‌కు తరలివెళ్లే కార్యకర్తలకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సుకు రూ.6 వేల చొప్పున ముందస్తుగానే నగదు అప్పజెప్పినట్లు తెలిసింది. అయితే జగిత్యాల జిల్లాలోని ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో కరీంనగర్, మంథని, పెద్దపల్లి డిపో బస్సులను కూడా జగిత్యాలకు తీసుకువచ్చి, ఇక్కడి నుంచి రైతులను, కార్యకర్తలను తరలించారు. అలాగే ఏబీవీపీ బంద్ వల్ల గురువారం విద్యా సంస్థలు బంద్ పాటించగా, ముందస్తుగానే టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ప్రైవేట్ బస్సులను తీసుకున్నారు. దాదాపు 500లకు పైగా ప్రైవేట్ బస్సులన్నీ పోచంపాడ్‌కే తరలివెళ్లాయి. ఇలా జగిత్యాల జిల్లా నుంచి ఏ బస్సు చూసినా పోచంపాడ్ వైపుకే వెళ్లడం కనిపించింది. కరీంనగర్, వరంగల్, నల్గొండతో పాటు పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులన్నీ జగిత్యాల నుంచే వెళ్లడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.



బస్సు టాప్‌పై జగిత్యాల నుంచి పోచంపాడ్‌కు వెళ్తున్న యువకులు



రాయికల్‌లో కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు



రైతులను తరలించడానికి ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు

పునరుజ్జీవంతో జిల్లాకు లాభం

● ఏడాదిలోనే ఎత్తిపోతల పథకం పూర్తి ● నిజామాబాద్ ఎంపీ కవిత

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవంతో జగిత్యాల జిల్లాకు ఎక్కువ లాభం చేకూరుతుందని నిజామాబాద్ ఎంపీ కె.కవిత అన్నారు. గురువారం జగిత్యాల నుంచి పోచంపాడ్‌కు వెళ్తున్న ట్రాక్టర్ల యాత్రను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ ద్వారా ఉత్తర తెలంగాణ ప్రాంతం వరద ప్రదాయనిగా మారబోతుందన్నారు. ముఖ్యంగా మా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందన్నారు. శ్రీరాంసాగర్ ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాజెక్ట్ కట్టడం వల్ల ప్రాజెక్ట్‌లో పూర్తిస్థాయి నీరు లేక రెండు పంటలకు నీరందలేని పరిస్థితి ఉందన్నారు. కాళేశ్వరం నుంచి ఎల్లంపెల్లి మీదుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎత్తిపోతల ద్వారా నీరు నింపడం వల్ల వరద కాలువల్లో కూడా ఏడాది పాటు నీరు ఉంటుందని, దీని వల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, నిత్యం ఆయన రైతుల బాగోగుల గురించే ఆలోచన చేస్తాడన్నారు. ఎత్తిపోతల పథకాన్ని ఒక టార్గెట్‌గా తీసుకుని, ఒక సంవత్సరంలోనే పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, ఈ రోజు పోచంపాడ్‌లో శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్ కుమార్, గట్టు సతీష్, శీలం ప్రవీణ్, దామోదర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోసిన్, నక్కల రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, హరి అశోక్ కుమార్, మహిపాల్ రెడ్డి, ప్రభాత్‌సింగ్ పాల్గొన్నారు.

దళారుల లబ్ధికోసమే గొర్రెల పంపిణీ

● నిబంధనలు పాటించని అధికారులు ● ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

జగిత్యాల రూరల్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ దళారులకు వరంగా మారిందని, 50శాతంకు పైగా ఆరుమాసాల లోపు గొర్రెలనే పంపిణీ చేశారని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం జగిత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామంలో గొర్రెల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా గొర్రెలను పంపిణీ చేయడానికి అవకాశం లేకపోవడంతో గొర్రెల కాపరులకు ఆశించిన మేరకు లబ్ధిచేకూరడం లేదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆడగొర్రె కనీసం 25కిలోల బరువు ఉండి సంవత్సరంపైబడి వయస్సు ఉండాలి. అలాగే పొటేలు 25నుంచి 30కిలోలు బరువు ఉండి సంవత్సరన్నర వయస్సు ఉండాలి. కాని ఆశించిన గొర్రెలు లభించడం లేదని గొర్రెల బరువును 5నుంచి 10కిలోల వరకు తగ్గించారని పేర్కొన్నారు. ఏడాదిన్నరపై ఉంటేనే పొట్టేలు ఎదకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కాని ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలలో 50శాతానికిపైగా ఆరుమాసాలలోపు గొర్రెలనే పంపిణీ చేశారని దీంతో గొర్రెల కాపరులు నష్టపోతున్నారని విమర్శించారు. ఆరుమాసాల లోపు గొర్రెలను కాపరులు కనీసం సంవత్సరన్నర పెంచి పోషించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన లక్షా 25వేల యూనిట్లలో లబ్ధిదారుని వాటా రూ. 31వేలు అన్నారు. కాని ఇతర ప్రాంతాల్లో లక్షా 25వేలకు లభించే గొర్రెలు మన ప్రాంతంలో 70వేలకే లభిస్తాయన్నారు. అలాగే మిషన్ భగీరథ, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అప్పచెప్పి ఆంధ్ర ప్రజలను బతికిస్తున్నారన్నారు.

గొర్రెల కాపరులకు భారం..

నిర్ధారించిన గొర్రెల బరువు, వయస్సు, నాణ్యత పాటించకపోవడంతో గొర్రెల కాపరులకు భారంగా మారిందన్నారు. ఆరుమాసాలలోపు గొర్రెలను కాపరులు పెంచిపోషించాలంటే కనీసం సంవత్సరం పడుతుందన్నారు. అలాగే వైద్య ఖర్చులు కాపరులే భరించాల్సి వస్తుందని దీంతో కాపరులపై అదనపు భారం పడుతుందన్నారు.

దళారులకు లబ్ధి..

మన ప్రాంతంలో రూ. 6నుంచి 7వేల విలువ చేసే ఒకజత గొర్రెలు ఇతర రాష్ట్రాల్లో రూ. 10,400కు విక్రయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల దళారులు లాభపడుతున్నారే తప్ప కాపరులకు ఒరిగిందేమి లేదన్నారు. వైద్యం అందక చాలాచోట్ల గొర్రెలు మృతి చెందుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగం మహేష్, సర్పంచ్ యాగండ్ల మల్లేశం, ఎంపీటీసీ తిరుపతి, లక్ష్మీపూర్ సర్పంచి పన్నాల సరితతిరుపతి రెడ్డి, మోతె ఎంపీటీసీ శ్రీరాముల గంగాధర్, నాయకులు రత్నాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ దనేశ్వర్‌రావు, పరమాల మల్లేష్, యాగండ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఒమన్‌లో తెలుగువారి కష్టాలు

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : ఒమన్‌లో జిల్లా వాసులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఉపాధి నిమిత్తం అప్పులు చేసి అక్కడికి వెళ్లే ఇప్పుడు నాలుగు మాసాలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేక కష్టంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇదేమిటంటే కంపెనీ ప్రతినిధులు ఫ్లైట్ టిక్కెట్, ఖర్చుల కోసం 5 రియాల్‌లు చేతిలో పెట్టి ఇంటికి పొమ్మంటున్నారు. గత్యంతరం లేక బాధితులు ట్విట్టర్‌లో కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఒమన్ దేశంలోని పెట్రోన్ గల్ఫ్ అనే కంపెనీలో దాదాపు 900 మందికి పైగా పని చేస్తున్నారు. కొందరు ఏడెనిమిది సంవత్సరాలుగా, మరికొందరు 10 సంవత్సరాలుగా అదే కంపెనీలో పని చేసుకుంటూ వస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 200 మందికి పైగా ఉండగా, ఇందులో జగిత్యాల జిల్లాకు చెందినవారు చాలా మంది అక్కడ ఉన్నారు. అయితే నాలుగు మాసాలుగా పెట్రో గల్ఫ్ కంపెనీ వారు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పలుమార్లు కంపెనీ ప్రతినిధులకు మొరపెట్టుకోగా, కంపెనీలో ప్రస్తుతం పనిలేదని, అందరూ ఇంటికి వెళ్లాలంటూ బెదిరిస్తున్నారు. దీంతో కంపెనీలో అనేక ఏళ్లుగా పని చేస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాలుగు మాసాలుగా వేతనాలు లేకపోవడంతో చేతిలో డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. అయితే 8 నుంచి 10 సంవత్సరాలుగా పని చేస్తున్నవారికి కంపెనీ గ్రాట్యుటీ కింద ఒక్కొక్కరికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి రావడంతో వీటిని ఎగవేసేందుకే కంపెనీలో పనిలేదంటూ నాలుగు మాసాలుగా వేతనాలు ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేయగా, సంబంధిత అధికారి వెళ్లి విచారణ చేపట్టినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో రోజురోజుకు బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు మాసాలుగా వేతనాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఖైతాపూర్‌కు చెందిన బాలపెల్లి గంగారెడ్డి ఆంధ్రజ్యోతికి సమాచారం పంపాడు. ఒమన్‌లోని పోలీసులు కంపెనీతో కుమ్మక్కై మమ్ములను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ఎంబసీ నుంచి వచ్చిన ఓ మహిళ చర్చించినప్పటికీ కంపెనీ ప్రతినిధులు వేతనాలతో పాటు గ్రాట్యుటీ ఇవ్వడం లేదని అన్నారు. ఖర్చులకు 5 ఓమన్ రియల్‌లు, ఇండియా వెళ్లడానికి ఫ్లైట్ టిక్కెట్ ఇస్తామని అంటున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. చర్చలు జరిగేటప్పుడు ఫోన్‌లు, మొబైల్‌లు, కెమెరాలను లోనికి తీసుకువెళ్లనివ్వడం లేదని, రహస్యంగా మా బాధలను చిత్రీకరించి ట్విట్టర్‌లో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, తెలంగాణ ఎన్ఆర్ఐ మంత్రి కె.తారక రామారావు, నిజామాబాద్ ఎంపీ కవితకు పంపామని పేర్కొన్నారు. మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు లేబర్ కోర్టులో వేయాల్సిందిగా సూచిస్తున్నారని, తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.




ఒమన్‌లోని పెట్రోన్ గల్ఫ్ కంపెనీ

జన గోదారి

ఎస్సారెస్పీ 'పునరుజ్జీవ' సభ సక్సెస్

అన్నిదారులూ 'సాగర'ంవైపే.. ఎటూ చూసినా జనమే జనం.. వెరసి గోదారి జనసంద్రంగా మారింది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద శంకుస్థాపన చేసిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథక ప్రారంభోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులతో పాటు అన్నదాతలూ తరలొచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంత సేపు ప్రజలు చప్పట్లు, ఈలలతో సభను హోరెత్తించారు. మొత్తమ్మీద సీఎం 'పునరుజ్జీవ' సభ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది.

- ఆంధ్రజ్యోతి, నిజామాబాద్



సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న కళాకారులు

నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద సభావేదికపై టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు

ఎస్సారెస్పీ వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్

పోలీసుల బందోబస్తు

ప్రాంగణంలో పులిహోర తింటున్న రైతులు

వర్షానికి పరదా అడ్డుపెట్టుకున్న పోలీసులు

ఎస్సారెస్పీ వద్ద స్తంభించిన ట్రాఫిక్

సభావేదిక వద్దకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

శంకుస్థాపన పనులకు పూజ చేస్తున్న కేసీఆర్

సభా ప్రాంగణంలో ఎండవేడిమికి పేపర్లను అడ్డుపెట్టుకున్న మహిళలు

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం

పైలాన్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి

సభలో కేసీఆర్‌కు సన్మానం



థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయ్ పట్టణానికి సమీపంలో ఉన్న అడవుల్లో ఓ ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. దాని పేరు 'మేసా ఎలిఫెంట్ క్యాంప్'. అక్కడ చూస్తే.. ఓ వైపు ఏనుగులు.. ఫుట్‌బాల్‌తో బిజీగా ఆడుకుంటుంటాయి. ఇంకో వైపు గొప్ప కళాకారులకి మల్లే.. కాన్వాస్‌పై అందంగా బొమ్మలేస్తుంటాయి. మరోవైపు సందర్శకులను అంబారీపై కూర్చోపెట్టుకుని అరణ్య సోయగాల్ని చూపిస్తుంటాయి. జలకాలాడుతూ ఆనందించేవి కొన్నయితే.. భారీ దుంగలు మోస్తూ శ్రమించేవి ఇంకొన్ని.

ఎలిఫెంటాస్టిక్ ఆర్ట్

థాయ్‌లాండ్‌కు, ఏనుగులకు మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం! అందుకే థాయ్‌లాండ్ వాసులకు ఏనుగులంటే అమితమైన ప్రేమ. థాయ్‌లాండ్‌లో ఏనుగుల సంఖ్య కూడా ఎక్కువే. వాటి సంరక్షణ కోసం చియాంగ్ మాయ్‌లో 'మేసా ఎలిఫెంట్ క్యాంప్' అనే ఓ సంరక్షణ కేంద్రం ఉంది. అందులో ఏనుగుల బాగోగులు చూడటంతో పాటు, వాటికి రకరకాల విద్యలు నేర్పిస్తారు. మేసా క్యాంప్‌లోని ఏనుగులు ఫుట్‌బాల్ ఆడతాయి, రన్నింగ్ రేసులో పాల్గొంటాయి. ముఖ్యంగా అందంగా బొమ్మలేస్తాయి. సందర్శకులను ప్రేమతో ఆశీర్వదిస్తాయి.

ఒకప్పటితో పోల్చితే థాయ్‌లాండ్‌లో ఏనుగులు సంఖ్య చాలా తగ్గిపోయింది. వాటి సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతోనే 'మేసా ఎలిఫెంట్ క్యాంప్' ప్రారంభమైంది. అంతేకాదు వయసు అయిపోయిన, గాయపడిన ఏనుగులకు రక్షణ కల్పించాలన్నది కూడా ఈ క్యాంప్ ఉద్దేశం. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఈ సంరక్షణ కేంద్రానికి తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి. 'చూచార్ట్ కల్మపిజిత్' అనే పర్యావరణవేత్త 'మేసా ఎలిఫెంట్ క్యాంప్'ను స్థాపించాడు.





'మావటి' కోర్సు

సింహాలను కూడా భయపెట్టే ఏనుగులను.. చిన్న చిన్న సైగలతోనే కంట్రోల్ చేయడమంటే మాటలా? అది 'మావటి'కి మాత్రమే సాధ్యం. ఏనుగులను ఎలా అదుపులో పెట్టుకోవాలి? ఏనుగులకు ఏ వేళల్లో ఆహారం తినిపించాలి? ఎంత వరకు తినిపించాలి? వాటితో ఎలా కమ్యూనికేట్ కావాలి? ఏనుగులను ఎలా చూసుకోవాలి? మొదలైన ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే 'మేసా క్యాంప్'లో నేర్పించే 'బేసిక్ మాహౌట్ కోర్సు'లో చేరాల్సిందే.

- మేసా క్యాంప్‌లో ఉండే దాదాపు ఓ పది ఏనుగులు బొమ్మలు వేయడంలో మంచి పట్టు సాధించాయి. కాన్వాసులపై అవి చకచకా బొమ్మలు గీసేస్తుంటాయ్.
- కళాకారులు వాటికి బొమ్మలు వేయడంతో శిక్షణ ఇస్తారు. వారి సూచనల ఆధారంగా కాన్వాసులపై అందమైన బొమ్మలు వేస్తుంటాయి. కొన్ని ఏనుగులు రంగుల్ని తొండంలో నింపుకుని కాన్వాస్‌పై చిమ్మేస్తాయి. అంతే ఓ 'ఆర్ట్' రెడీ అయిపోతుంది.
- అవి వేసిన చిత్రాలు దాదాపు 17 వేలు మొదలుకొని లక్ష రూపాయల వరకు ధర పలుకుతున్నాయి.
- ఏనుగులు వేసిన చిత్రాలతో అక్కడ 'ద ఎలిఫెంట్ ఆర్ట్ గ్యాలరీ'ని ఏర్పాటు చేశారు. దేశ, విదేశీ సందర్శకులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సందర్శకులు వారికి నచ్చిన పెయింటింగ్‌లు వీటితో వేయించుకునే సదుపాయం కూడా ఉంది.
- పెయింటింగ్స్ అమ్మగా వచ్చిన డబ్బులను, ఏనుగుల సంరక్షణ కోసమే వినియోగిస్తారు.
- ప్రకృతి సిద్ధమైన రంగులను ఉపయోగిస్తారు.
- ఏనుగులకు సౌకర్యవంతంగా ఉండే బ్రష్‌లను ప్రత్యేకంగా తయారు చేశారు.
- తొమ్మిది సంవత్సరాల క్రితం చైనాకు చెందిన కళాకారుడు మొదటగా వీటికి శిక్షణ ఇచ్చారు.

జంతర్‌మంతర్

1. శఆయం ▸ ....
2. రుబవు ▸ ....
3. రువృత ▸ ....

జంబ్లింగ్ వర్డ్స్

1. BWLO ▸ ....
2. HROE ▸ ....
3. SWET ▸ ....

రంగులు వేయండి



మీకు తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఎవరి ఫేస్‌బుక్ అకౌంట్ అయినా బ్లాక్ చేయచ్చు... కానీ మార్క్ జుకర్ బర్గ్ ఖాతా మాత్రం ఎవరూ బ్లాక్ చేయలేరు. కావాలంటే ప్రయత్నించి చూడండి.




ఔనా!

మన కనురెప్పలు కంటిగుడ్డుపై సులువుగా కదలాడేందుకు రోజూ కనీసం 5 నుంచి 10 ఔన్సుల ప్రత్యేకమైన ద్రవం ఉత్పత్తి అవుతుంది.



దారి కనుక్కోండి



పదాలు గుర్తించండి



Peter Pan
Captain Hook
Never Land
Shadow
Fairy
Tinkerbell
Flying
Magic

L	Y	N	Y	L	G	H	R	T	V	Z
J	U	U	K	Q	N	Q	T	I	P	Z
C	W	V	O	W	I	H	D	N	J	R
K	A	Q	P	A	Y	H	J	K	H	Z
X	W	P	D	Q	L	N	U	E	Y	O
W	A	W	T	A	F	J	Y	R	V	L
C	U	D	K	A	H	R	T	B	N	M
J	D	M	O	J	I	S	Q	E	R	D
S	T	E	M	A	G	N	V	L	M	D
H	V	W	P	V	X	R	H	L	T	W
M	A	G	I	C	R	T	U	O	X	M
A	Q	N	K	L	D	D	U	M	O	Q
O	U	N	A	P	R	E	T	E	P	K
V	N	N	E	O	B	K	C	M	P	G
L	D	A	M	H	O	X	F	E	T	E

చుక్కలు కలపండి




నవ్వుల్ నవ్వుల్

యాచకుడు : అమ్మా! కాస్త అన్నం ఉంటే పెట్టండి తల్లీ!
అక్షిత : వంట పూర్తి కాలేదు. తరువాత రా!
యాచకుడు : తల్లీ! నా మొబైల్ నెంబర్ నోట్ చేసుకో! వంట పూర్తి కాగానే ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వమ్మా! క్షణాల్లో వచ్చేస్తాను.
అక్షిత : !!!!!!!!!!!!!!

జవాబులు

జంతర్‌మంతర్ : 1. ఆశయం 2. బరువు 3. [illegible]
జంబ్లింగ్ వర్డ్స్ : 1. BLOW 2. HERO 3. WEST

నేడే బ్రహ్మాండమైన విడుదల



శాంతి 70 - నారాయణగూడ 11.15,2.15,6.00,9.00

శ్రీమయూరి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.15,2.15,6.15,9.15

అర్జున్ 70 ఎ/సి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

ప్రశాంత్ 70 ఎ/సి - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00

SVC మహాలక్ష్మి కాంప్లెక్స్ ఎ/సి - కొత్తపేట

రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15

సంపూర్ణ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15

శ్రీదేవి - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15

శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.00

ఇంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00

రాజ్యలక్ష్మి ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00

రంగ ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00

శారద - కాప్రా 11.00,2.00,6.00,9.00

శ్రీరామ - బహదూర్‌పుర 11.30,2.30,6.00,9.00

సంతోష్ - ఆబిడ్స్ 11.30,2.30,6.00,9.15

స్వప్న ఎ/సి - కాటేదాన్ 2.15,9.00

సత్యం ఎ/సి - అమీర్‌పేట 11.45,2.45,6.45,9.45

వైజయంతి - నాచారం 11.00,2.00,6.00,9.00

అలంకార్ - లంగర్‌హౌజ్ 11.00,2.00,6.00,9.00

సాయిరంగ - మియాపూర్ 11.00,2.00,6.00,9.00

విమల్ - బాలానగర్ 11.15,2.15,6.15,9.15

కళ్యాణి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00

శ్రీదేవి - చిలకలగూడ 11.15,2.15,6.15,9.15

సెన్సేషన్ ఇస్నోమ్నియ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00

యాదగిరి - సంతోష్‌నగర్ 11.30,2.30,6.00,9.00

శివరంజని డీలక్స్ - ఇస్నాపూర్ 11.00,2.00,6.00,9.00

ముకుంద్ - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

ASIAN LAXMIKALA CINEPRIDE - మూసాపేట్ 11.00,2.15,6.00,9.15

ASIAN SPR MULTIPLEX KUKATPALLY - కూకట్‌పల్లి 10.40,1.40,7.15,10.40

ASIAN CINEMAS అత్తాపూర్ 10.30,1.30,4.30,7.30,10.30

ASIAN RADHIKA కాప్రా 10.40,1.25,4.30,10.30

ASIAN SHIVA GANGA దిల్‌సుఖ్‌నగర్ 11.15,6.00

ASIAN CINESQUARE UPPAL - ఉప్పల్ 10.45,1.25,4.30,7.40,10.25,10.40

ASIAN SHAH SHAHENSHAH షా షహెన్‌షా - చింతల్

PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్స్ - 8.45,8.45,11.30,11.45,2.45,4.00,5.15,7.45,9.45,11.00

PVR CINEMAS INORBIT MALL 10.20,11.25,1.30,4.40,7.50,11.00

PVR CINEMAS RK COMPLEX ఎ/సి - 10.00,4.10,7.40,11.10

PVR CINEMAS CENTRAL MALL 10.10,1.20,4.20,7.50,11.00

PVR CINEMAS FROUM MALL 10.20,11.30,12.40,1.30,4.40,5.15,7.50,10.20,11.00

INOX 10.00,11.00,1.10,4.20,7.30,10.00,10.40

INOX 10.00,1.00,4.05,7.10,10.15

Cinemas AMEERPET 10.00,1.00,4.10,7.15,10.25

Cinemas SHAMEERPET ఎ/సి - 10.00,1.00,7.10,10.20

Cinépolis KUKATPALLY 10.00,1.05,4.10,5.00,7.15,10.20

Cinépolis CCPL - MALKAJGIRI 10.00,1.05,4.10,7.15,8.00,10.20

Cinépolis ATTAPUR 10.00,11.00,1.05,4.10,7.15,10.20,11.00

TIVOLI SECUNDERABAD ఎ/సి - 10.40,4.40,10.50

Cine Planet కోంపల్లి 10.20,1.30,4.20,7.15,10.30

MIRAJ CINEMAS 10.50,1.50,8.00,11.00

ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ 2.00,6.15,9.00

Cinetown MIYAPUR సినీటౌన్ - మియాపూర్

KVK MULTIPLEX L.B.NAGAR 10.45,1.45,4.45,10.30

ASIAN CINEMAS - హన్మకొండ 10.30,4.25,10.15

GEETHA ASIAN - నిజామాబాద్ 10.40,1.30,7.40,10.30

- వరంగల్ 9.50,12.55,1.00,4.05,7.15,10.15,10.25

SVC ప్రతిమా - కరీంనగర్ 1.50,4.40

నేడే బ్రహ్మాండమైన విడుదల



PRASADS	8.45,10.30,11.30,2.15,5.00,7.45,8.15,10.30
PVR CINEMAS INORBIT MALL	10.30,1.35,4.20,7.05,10.10
PVR CINEMAS RK COMPLEX	బంజారాహిల్స్ - 10.25,4.05,11.00
PVR CINEMAS CENTRAL MALL	10.55,2.00,4.25,7.15,10.25
PVR CINEMAS FROUM MALL	10.20,11.35,1.25,4.30,7.35,10.40
INOX LIVE THE MOVIE GVK One Mall	10.05,1.10,4.10,7.15,10.20
INOX LIVE THE MOVIE M.P. Mall	- 9.50,12.50,4.20,7.20,10.20
BR Cinemas AMEERPET	- 10.30,4.30,7.40,10.30
BR Cinemas SHAMEERPET	శామీర్‌పేట్ - 10.20,4.20,10.40
Cinépolis KUKATPALLY	- 10.30,1.30,4.30,7.30,10.30
Cinépolis CCPL - MALKAJGIRI	- 10.30,1.30,4.30,7.30,10.30
Cinépolis ATTAPUR	- 10.10,1.10,4.10,7.10,10.10
ASIAN SPR MULTIPLEX KUKATPALLY	10.25,4.20,7.40,10.20
ASIAN CINEMAS ATTAPUR	10.25,1.20,1.40,4.15,7.15,10.15
ASIAN RADHIKA MOVIEPLEX KAPRA	10.30,4.20,7.20,10.20
ASIAN CINE SQUARE UPPAL	10.40,1.40,1.45,4.40,7.25,10.40
Cine Planet	10.35,1.15,4.30,7.20,10.15
MIRAJ	- దిల్‌సుఖ్‌నగర్ 10.40,1.30,7.30,10.20
T	ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,2.15,6.00
HVK MULTIPLEX L.B.NAGAR	10.45,4.15,7.15,10.15
ASIAN CINEMAS	10.40,1.40,4.35,4.45,7.30,10.25
GEETHA ASIAN	10.35,1.25,4.20,7.20,10.20
SVC CINEMAS	కరీంనగర్ - 11.15,7.40,10.25
S2 CINEMAS	9.40,10.00,12.40,3.50,6.55,10.00

సంధ్య 70 ఎంఎం ఎ/సి- ఆర్.టి.సి క్రాస్ రోడ్స్
11.00,2.00,6.00,6.00

SVC CINEMAS మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00,6.00,9.00

తారకరామ ఎ/సి - కాచిగూడ 11.15,2.15,6.00,9.00

భ్రమరాంబ ఎ/సి - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

వెంకటాద్రి 70 ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట 11.15,2.45,6.15,9.45

టివోలి ఎక్స్‌ట్రీమ్ - సికింద్రాబాద్ 10.45,1.30,4.40,7.50,10.50

సినీటౌన్ - మియాపూర్ 11.15,2.15,6.15,9.15

గంగ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.15,6.15,9.00

షా 70 ఎ/సి - చింతల్ 11.15,2.30,6.15,9.30

కుమార్ 70 - కాచిగూడ 11.00,2.00,6.00,9.00

రాఘవేంద్ర - మల్కాజ్‌గిరి 11.152.15,6.15,9.15

గోకుల్ - ఎర్రగడ్డ 11.15,2.15,6.15,9.15

శ్రీలత - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15

శ్రీనివాస - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00

అంబ - మెహిదీపట్నం 11.30,2.30,6.30,9.30

సూపర్ - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00

ఆరాధన - తార్నాక 11.00,2.00,6.00,9.00

స్వప్న - ఆబిడ్స్ 11.15,2.15,6.15,9.15

రుక్మిణి - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00

శ్రీసాయిపూజ - సూరారం 11.30,2.30,6.30,9.30

స్వప్న 35 ఎ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00

సంతోష్ ఎ/సి - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00

వెంకటసాయి - కీసర 12.00,3.00,7.00,10.00

లక్ష్మి - శంషాబాద్ 11.00,2.00,6.00,9.00

నేడే బ్రహ్మాండమైన విడుదల



PRASADS 8.45,12.00,2.30,3.15,6.30,9.45,10.45
PVR INORBIT MALL 10.05,12.50,4.00,7.10,10.20
PVR RK COMPLEX బంజారాహిల్స్ - 1.20,1.05,7.45
PVR CENTRAL MALL ఎ/సి - 10.00,4.10,7.20,10.30
PVR FORUM MALL 10.00,11.15,1.10,4.20,7.30,10.40
INOX GVK 10.10,1.10,4.10,7.10,10.15
INOX ఎ/సి - 10.10,4.05,10.00
BIG Cinemas AMEERPET 10.50,1.30,7.50,10.50
BIG Cinemas SHAMEERPET ఎ/సి - 10.10,4.20,7.20
Cinépolis KUKATPALLY కూకట్‌పల్లి 11.00,1.30,7.55
Cinépolis CCPL - MALKAJGIRI మల్కాజ్‌గిరి 11.00,1.15,7.35
Cinépolis ATTAPUR అత్తాపూర్ 11.00,4.30,7.35,10.40
ASIAN MULTIPLEX KUKATPALLY ఎ/సి - 10.30,1.20,4.30,7.30
ASIAN CINEMAS ATTAPUR 10.45,1.40,4.25,7.25,10.40
ASIAN RADHIKA MOVIEPLEX 10.50,1.35,7.30,10.40
ASIAN CINE SQUARE UPPAL 10.25,1.35,4.25,7.25,7.35,10.20
Cine Planet 10.30,1.20,4.15,7.30,10.20
MIRAJ CINEMAS - దిల్‌సుఖ్‌నగర్ 10.30,4.30,7.40,10.40
T - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.00,6.15,9.15
MULTIPLEX HVK 11.00,1.30,4.30,7.00,10.00
ASIAN CINEMAS 10.40,1.30,7.20,10.35
GEETHA ASIAN 10.30,1.40,4.30,7.30
SVC CINEMAS - కరీంనగర్ 11.00,7.45,10.40
- వరంగల్ 9.30,10.25,1.25,4.30,7.35,10.40

సంధ్య 35 ఎ/సి -ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00
Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

మల్లిఖార్జున - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30
SVC CINEMAS మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00,6.00,9.00
SVC CINEMAS సంగీత - రామచంద్రాపురం 11.30,2.30,6.30,9.30
కోణార్క్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

పద్మావతి కాంప్లెక్స్ ఎ/సి - కాచిగూడ 11.30,2.30
శివపార్వతి - కూకట్‌పల్లి 11.30,2.15,6.30,9.15
శ్రీరాములు - మూసాపేట 11.30,2.30,6.30,9.30
లక్ష్మీకళ - మూసాపేట 11.30,6.20,9.30
సినీటౌన్ - మియాపూర్ 11.00,2.30,6.00,9.30
శివ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 2.15,9.15
షా ఎ/సి - చింతల్ 11.30,2.15,6.30,9.15
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
మంజు - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00
SVR శివశక్తి - కాప్రా 11.00,2.00,6.00,9.00
భుజంగ - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
ఇంద్ర - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
లక్ష్మీకళ - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.00
శ్రీకృష్ణ ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00

సెలక్ట్ - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00
విష్ణు - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
గెలాక్సీ - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00
విజేత - బోరబండ 11.00,2.00,6.00,9.00
BR హైటెక్ - మాదాపూర్ 11.00,2.00,6.00,9.00
రామకృష్ణ - అబిడ్స్ 11.30,2.30,6.00,9.00
SV సినీస్క్వేర్ - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
సాయిరాజా - ముషీరాబాద్ 11.30,2.30,6.00,9.00
మెట్రో - బహదూర్‌పుర 11.00,2.00,6.00,9.00
శ్రీప్రేమ - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా - నాగారం 11.00,2.00,6.00,9.00
స్వప్న ఎ/సి - కాటేదాన్ 11.15,6.00,9.00
జగదాంబ - ఘట్‌కేసర్ 11.30,2.30,6.30,9.30
జ్యోతి - ఐడిఎ బొల్లారం 11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా - అలియాబాద్ 11.15,2.15,6.15,9.15
మహేశ్వరి - మహేశ్వరం 11.00,2.00,6.00,9.00
వెంకటేశ్వర - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

అప్పుడు బొమ్మరిల్లు & హ్యాపీ డేస్ / ఇప్పుడు ఫిదా

విజయవంతమైన 4వ వారం



సుదర్శన్ 35 ఎంఎం ఎ/సి ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్

11.15,2.15,6.15,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

SVC మహాలక్ష్మీ కాంప్లెక్స్ - కొత్తపేట 2.15,6.15
PRASADS 11.15,2.00,4.45,8.00,10.45
PVR ఇన్ఆర్బిట్‌మాల్ - మాదాపూర్ 10.20,7.25
PVR ఆర్.కె కాంప్లెక్స్ - బంజారాహిల్స్ 10.05,4.15
PVR ఎ/సి - పంజాగుట్ట 10.30,1.15,7.35
PVR - కూకట్‌పల్లి 10.00,4.10,7.15,10.20
BIG Cinemas AMEERPET బిగ్‌సినీమాస్ - అమీర్‌పేట్ 1.20,4.30
BIG Cinemas SHAMEERPET బిగ్‌సినీమాస్ - శామీర్‌పేట్ 10.30PM
Cinépolis KUKATPALLY మంజీరామాల్ - కూకట్‌పల్లి 1.00,8.00
Cinépolis CCPL - MALKAJGIRI సిసిపిఎల్ - మల్కాజ్‌గిరి 4.30,11.00

SVC సంగీత్ - ఆర్.సి.పురం 11.30,2.30,6.30,9.30
Cinépolis ATTAPUR మంత్రామాల్ - అత్తాపూర్ 6.50PM
TIVOLI SECUNDERABAD టివోలి ఎ/సి -11.00,4.50,7.50
Cine Planet సినీప్లానెట్ - కొంపల్లి 10.40,4.40,7.40
మీరాజ్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 1.40,4.10
ASIAN CINE SQUARE UPPAL - ఉప్పల్ 10.40,1.45,4.45,7.40
ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ - 11.15,2.15,9.15
INOX GVK One Mall జివికె - బంజారాహిల్స్ 2.00,7.30
INOX M.P. Mall ఎంపి మాల్ - కాచిగూడ 1.00,7.00
ASIAN GPR MULTIPLEX KUKATPALLY జిపిఆర్ - కూకట్‌పల్లి 1.30,10.30

SVC ఈశ్వర్ - అత్తాపూర్ 11.00,2.00,6.00,9.00
ASIAN - అత్తాపూర్ 10.50,4.40,10.25
ASIAN RADHIKA MOVIEPLEX రాధికా ఎ/సి - కాప్రా 1.45,7.40
ASIAN SHIVA GANGA ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 2.00,6.00
MULTIPLEX BVK L.B.NAGAR బివికె ఎ/సి - ఎల్‌బినగర్ 1.45,7.45
Cinetown MIYAPUR ఎ/సి - మియాపూర్ 2.45,9.30
ASIAN ఎ/సి - హన్మకొండ - 1.45,4.30
GEETHA ASIAN నిజామాబాద్ - 4.40,10.30
ఎస్2 సినిమాస్ - 12.30,4.15,7.15

విశ్వనాథ్ - కూకట్‌పల్లి 11.45,2.45,6.45,9.45
మెగా - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
శ్రీలక్ష్మి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
జ్యోతి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
శ్రీసాయిరాం - మల్కాజ్‌గిరి 11.00,2.00,6.00,9.00
సుష్మ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
నర్తకి మూవీమ్యాక్స్ 70 ఎంఎం ఎ/సి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30

SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్
SVC దేవి 70 ఎ/సి - జనగాం
SVC రామకృష్ణ ఎ/సి - షాద్‌నగర్

వరంగల్
రామ్ ఎ/సి - వరంగల్
అమృత - హన్మకొండ
లక్ష్మీ - మహబూబాబాద్
జయశ్రీ ఎ/సి - నర్సంపేట్
రామకృష్ణ ఎ/సి - తొర్రూర్

ఖమ్మం
వినోద ఎ/సి - ఖమ్మం
దుర్గా ఎ/సి - కొత్తగూడెం
ఉదయ్‌భాస్కర్ - భద్రాచలం

బాలాజీ ఎ/సి - సత్తుపల్లి
వెంకటేశ్వర - పాల్వంచ
సీతారామా - మణుగూరు
కళాంజలి ఎ/సి- ఇల్లందు

కరీంనగర్
తిరందాజ్ - కరీంనగర్
న్యూఅశోక - గోదావరిఖని
బాలాజీ ఎ/సి - జగిత్యాల
విమల్ ఎ/సి - సిరిసిల్లా
సంగీత ఎ/సి - పెద్దపల్లి

లక్ష్మి 70 ఎ/సి - కోరుట్ల
మురళి డీలక్స్ - జమ్మికుంట

నిజామాబాద్
విజయ ఎ/సి - నిజామాబాద్
ప్రియా ఎ/సి - కామారెడ్డి
మహేశ్వరి - బాన్సువాడ
వెంకటేశ్వర - ఆర్మూర్
వెంకటేశ్వర - బోధన్

మహబూబ్‌నగర్
తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
శ్రీనివాస ఎ/సి - వనపర్తి
వెంకటేశ్వర - గద్వాల్
బాబా - నారాయణ్‌పేట్
శ్రీనివాస ఎ/సి - జడ్చర్ల
సత్యలక్ష్మి - అచ్చంపేట్
రవి ఎ/సి - నాగర్‌కర్నూల్
పరమేశ్వరి - కొత్తకోట

నల్గొండ
తిరుమల ఎ/సి- నల్గొండ
శ్రీనివాస - మిర్యాలగూడ
తిరుమల - సూర్యాపేట్
వసుంధర - భువనగిరి
శ్రీనివాస - చౌటుప్పల్
రంగ ఎ/సి - కోదాడ

ఆదిలాబాద్
మహేశ్వరి - ఆదిలాబాద్
శ్రీనివాస - మంచిర్యాల
నారాయణ ఎ/సి - నిర్మల్
బాలాజీ ఎ/సి - బెల్లంపల్లి

మెదక్
సినీమ్యాక్స్ ఎ/సి - మెదక్
సీతారామా ఎ/సి- సిద్దిపేట
రుక్మిణి ఎ/సి - సంగారెడ్డి
మోహన్ -జహీరాబాద్

రంగారెడ్డి
సినీమ్యాక్స్ - వికారాబాద్
లక్ష్మి ఎ/సి - తాండూర్
భవాని ఎ/సి - పరిగి

నేరెళ్ల బాధితులకు వైద్యపరీక్షలు



బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు



ఎంజీఎం వైద్యులకు పరిస్థితి వివరిస్తున్న స్థానిక వైద్యుడు మనోహర్, బీజేపీ నేత బండి సంజయ్

వేములవాడ : నేరెళ్ల బాధితులకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చెందిన వైద్యనిపుణులు పరీక్షలు నిర్వహించారు. పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై జైలునుంచి విడుదలైన అనంతరం ఆరుగురు బాధితులు వేములవాడలోని డాక్టర్ మనోహర్ ఆసుపత్రిలో చేరి ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. అయితే బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకుగాను హైదరాబాద్ తరలించాలని, ఇందుకుగాను వారిపై ఉన్న కండిషన్ బెయిల్‌ను సడలించాలని బాధితుల తరుపు పిటిషనర్ హైకోర్టును కోరారు. ఈ మేరకు వరంగ ల్ ఎంజిఎంకు చెందిన ఇద్దరు సీనియర్ వైద్యులు వేములవాడలో బాధితులకు వైద్యపరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆదేశాల మేరకు వరంగల్ ఎంజిఎం ఫోరెన్సిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ టి.కృపాల్‌సింగ్, జనరల్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ జి.చంద్రశేఖర్ గురువారం ఉదయం వేములవాడ ఆసుపత్రికి చేరుకుని బాధితులు పెంట బానయ్య, కోల హరీష్, పసుల ఈశ్వర్, గందం గోపాల్, చెప్యాల బాలరాజు, బత్తుల మహేశ్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి ఉన్న శారీరక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కె.మనోహర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ బాధితుల స్థితిగతులను, ఇప్పటి వరకు అందించిన చికిత్స వివరాలను వారికి తెలిపారు. కాగా, వైద్య పరీక్షల నివేదికను కోర్టుకు సమర్పిస్తామని డాక్టర్లు వెల్లడించారు.

అలరించిన జానపద కళలు

● ఘనంగా ఒగ్గుకథ పితామహుడు మిద్దె రాములు జయంతి



కేక్ కట్ చేస్తున్న డీపీఆర్వో తదితరులు

ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల : తెలంగాణ జానపద కళలు అలరించాయి. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, కోలాటం, ఓగ్గుడోలు, ఇతర ప్రదర్శనలతో కళాకారులు ఆకట్టుకున్నారు. గురువారం రాత్రి సిరిసిల్ల వాసవి కల్యాణ మండపంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఓగ్గుకథ పితామహుడిగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన మిద్దె రాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల ధశరథం జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్‌గౌడ్, మిద్దెరాములు కళాపీఠం వ్యవస్థాపకులు మిద్దెపర్శరాములు, జిల్లా అధ్యక్షుడు తీగల రాజేశంగౌడ్, ఒడ్డెపల్లి సత్యంలు కేక్ కట్ చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు తెలంగాణ సాంప్రదాయ జానపద కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒగ్గుకథకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడంలో మిద్దె రాములు కృషి గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సుంచు లింగన్న, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.



ప్రదర్శనలిస్తున్న కళాకారులు

What is 'BHARAT 22' ?

BANKING KNOWLEDGE / FINANCIAL AWARENESS

1. A 'PCR' can potentially help banks in credit assessment and pricing of credit as well as in making risk-based, dynamic and countercyclical provisioning. What is PCR?
a) Computer
b) Public Credit Registry (PCR)
c) Video Game d) Public Telephone
e) None of these

2. Consequent to the change in the Repo rate, the Marginal Standing Facility (MSF) rate stands adjusted to what per cent (August,2017) ?
a) 6.25 b) 3 c) 4 d) 9 e) 10

3. Consequent to the change in the Repo rate, the Reverse Repo rate under the LAF stands adjusted to _____ percent (August, 2017).
a) 5.75 b) 12 c) 14 d) 18 e) None of these

4. Repo rate under the Liquidity Adjustment Facility (LAF) is reduced by 25 basis points from 6.25 per cent to _____ per cent (August, 2017).
a) 3.5 b) 6.0 c) 9 d) 12 e) None of these

5. Cash Management Bills will have the generic character of which of the following ?
a) Cheques b) Treasury Bills
c) DDs d) Cash Certificates
e) Gift Cheques

6. The Reserve Bank of India, in consultati on with the Government of India, has iss ued eight tranches of Sovereign Gold Bo nds for a total value of how much till date?
a) Rs. 5400 crore b) Rs.1000 Crores
c) Rs.500 Crores d) Rs.100 Crores
e) None of these

7. It is recognised that declaration of a natural calamity is in the domain of the 'Sovereign'. Here 'sovereign' means what ?
a) Central / State Governments b) NGOs
c) Family Trusts d) Private Companies
e) None of these

8. Which banks names have been excluded from the Second Schedule to the Re serve Bank of India Act, 1934 recently?
a) State Bank of Bikaner and Jaipur, State Bank of Hyderabad,
b) State Bank of Mysore, State Bank of Patiala,
c) State Bank of Travancore
d) BharatiyaMahila Bank
e) All the above six banks

9. Bank Rate stands adjusted by 25 basis points from 6.50 percent to 6.25 percent with effect from which date ?
a) August 02, 2017 b) 15.8.2017
c) 24.7.17 d) 1.7.2017
e) None of these

10. Which categories come under 'priority sector' in banks?
a) Agriculture ; Micro, Small and Medium Enterprises (MSMEs)
b) Export Credit ; Education
c) Housing ; Social Infrastructure
d) Renewable Energy e) All the above

11. What is 'BHARAT 22' ? Give details ?
a) It is a new Exchange Traded Fund (ETF)
b) Bharat 22 consists of 22 stocks of CPSE's, PSB's & strategic holding of SUUTI
c) Bharat 22 is a well diversified portfolio with 6 sectors (Basic Materials, Energy, Finance, FMCG, Industrials & Utilities).
d) All the above e) None of these

12. What is the target under priority sector lending for Small and Marginal Farmers etc.?
a) 8% b) 12% c) 4% d) 15%
e) None of these

13. During the first financial year of operation, how much Export Credit will be sanctioned as loan per borrower to units having turnover of up to Rs. 100 crore for classification as priority sector?
a) Subject to a limit of up to Rs. 25 crore
b) Rs.50 Crores c) Rs.75 Crores
d) Rs.40 Crores e) None of these

14. Upto which amount, the Educational loans sanctioned to individualswill be eligible for priority sector lending?
a) upto Rs.10 lakh irrespective of the sanctioned amount
b) Rs.50 Lakhs c) Rs.40 Lakhs
d) Rs.25 Lakhs e) None of these

15. Government had decided to open six new DRTs at which places ?
a) Ernakulam (Kerala),
b) Bengaluru (Karnataka),
c) Hyderabad (Telangana),
d) Dehradun (Uttarakhand), Chandigarh (UT) and Siliguri (West Bengal).
e) All the above

16. Bank loans up to a limit of Rs. 15 crore can be sanctioned to borrowers for which purposes?
a) Solar based power generators,
b) Biomass based power generators
c) Wind mills, micro-hydel plants and
d) For nonconventional energy based public utilities viz. street lighting systems, and remote village electrification.
e) All the above

17. Priority sector loans given to which of the following borrowers will be considered under Weaker Sections category?
a) Small and Marginal Farmers
b) Artisans, village and cottage industries where individual credit limits do not exceed? 1 lakh
c) Scheduled Castes and Scheduled Tribes
d) Distressed farmers indebted to non-institutional lenders
e) All the above

18. The term "all-inclusive interest" includes which of the following?
a) Interest (effective annual interest)
b) Processing fees c) Service charges
d) All the above e) None of these

19. What is currency of South African?
a) Pound Sterling b) Yuan
c) Rand d) Shilling e) Yen

20. Banks are allowed, at the time of sancti on of project loans, to sanction a 'standby credit facility' to fund unforseen pro ject cost overruns, if needed. Such 'stand by credit facilities' are sanctioned at the time of initial financial closure, but disbursed only when?
a) When there is a cost overrun.
b) When there are floods
c) When there is cyclone
d) When there is earthquake
e) None of these

21. At present in RBI, how many Dy. Governors are working?
a) N.S.Vishwanathan
b) Dr. Viral V. Acharya
c) Shri B.P.Kanungo
d) All the above three e) None of these

22. Hathkargha Samvardhan Sahayata Scheme under which Government of India assists whom?
a) Textile mill owners
b) Weavers by bearing 90% of the cost of new looms
c) Steel factories d) Zinc miners
e) Coal mines

23. Under MUDRA scheme, weavers can avail how much loan with no requirement for any security whatsoever?
a) Rs.20 Lakhs
b) Ranging from Rs. 50,000/- to Rs. 10 lakh
c) Rs.30 Lakhs d) Rs.40 lakhs
e) None of these

24. What is the prime objective of holding National Handloom Day (2017) in Guwahati?
a) Environment protection
b) To empower women and girls
c) Girls marriage d) Road transport
e) None of these

25. Weavers' Service Centres (WSCs) will henceforth serve as a one-stop centre for weavers, providing which services?
a) Banking, passport,
b) Insurance, PAN card, c) Voter ID
d) AADHAAR e) All the above

BANK PO/ CLERKS EXAM SPECIAL

26. How many 28 WSCs are there under the Office of Development Commissioner (Handlooms), Ministry of Textiles, functioning in various parts of the country ?
a) 50 b) 28 c) 100 d) 75
e) None of these

27. Accepting the request of Dr. Arvind Pa nagaria to relieve him from the post of Vice-Chairperson, NITI Aayog w.e.f. 31. 08.2017, who is appointed in that post?
a) Rajiv Gauba b) Dr. Rajiv Kumar
c) DurgaShanker Mishra d) NK Sinha
e) Aruna Sundararajan

28. What is the current grading pattern of NAAC for accreditation?
a) A++, A+, A, grades
b) B++, B+, B, grades
c) C grade d) D grade e) All the above

29. As per Reserve Bank of India (RBI), there were 11517 Non Banking Finan cial Companies (NBFCs) (as of March, 2017) registered with them. What are the different types of NBFCs?
a) Deposit accepting NBFCs (NBFC-D)
b) Systemically Important Non Deposit accepting NBFCs (NBFC-ND-SI)
c) State run NBFCs d) All the above
e) None of these

30. Under the 'Indradhanush Plan', the Government of India proposed to make available how much, out of budgetary allocations for four years (upto Fina ncial Year 2018-19)?
a) Rs.70,000 crores b) Rs.1 Lakh crores
c) Rs.2 Lakh crores d) Rs.3 Lakh cores
e) None of these

31. 1.71 crore assets of MGNREGS have be en geo-tagged so far and are in the public domain. 5.5 crore workers are alrea dy on the ABPS and the Aadhaar numbers of 9.23 crore workers have been see ded so far in NREGA Soft MIS. What is ABPS?
a) Income - Tax
b) Aadhaar-based Payment System
c) GST d) Passport e) None of these

Praturi Potayya Sarma

ANSWERS
1) b 2) a 3) a 4) b
5) b 6) a 7) a 8) e
9) a 10) e 11) d 12) a 13) a 14) a
15) e 16) e 17) e 18) d 19) c 20) a
21) d 22) b 23) b 24) b 25) e 26) b
27) b 28) e 29) d 30) a 31) b

JOBS ఉద్యోగాలు

ఎన్ఐఎ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(ఎన్ఐఎ)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
పోస్టులు: లెక్చరర్స్(ద్రవ్యగుణ, ప్రసూతి తంత్ర & స్త్రీ రోగ, శరీర్ క్రియ& శరీర్ రచన, పంచకర్మ వైద్య), పాథాలజిస్ట్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
వయసు: పోస్టును అనుసరించి 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: పోస్టును అనుసరించి (పీజీ/ఎండి)(ఆయుర్వేద/పంచకర్మ/ పాథాలజీ)/ డిగ్రీ(మెడికల్ లేబొరేటరీ) పూర్తిచేసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.2000(ఎస్సీ/ ఎస్టీలకు రూ.1000)
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: Director, National Institute of Ayurveda, Jorawar singh Gate, Amer Road, Jaipur- 302002
వెబ్‌సైట్: www.nia.nic.in

ఐఐఎం(కోజికోడ్)

కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) - కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **ఖాళీలు:** 13
పోస్టులు: జూనియర్ ఇంజనీర్(సివిల్ 2, ఎలక్ట్రికల్ 1), అసిస్టెంట్ 5, అకౌంటెంట్ 2, చీఫ్ పర్చేజ్ మేనేజర్ 1, చీఫ్ మేనేజర్(హెచ్ఆర్ 1), ఇఆర్‌పి అడ్వైజర్ 1
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 8
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 25
చిరునామా: Senior Administrative Officer(HR), Indian Institute of Management Kozhikode, IIM Kozhikode Campus PO, Kunnamangalam Kozhikode, Kerala - 673570
వెబ్‌సైట్: www.iimk.ac.in

ఎన్‌సిడిసి

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సిడిసి)- కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **ఖాళీలు:** 13
పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్ 1, మెడికల్ సోషల్ వర్కర్ 6, ల్యాబ్ టెక్నీషియన్ 3, ఫీల్డ్ వర్కర్ 3
అర్హత: పోస్టును అనుసరించి పిహెచ్‌డి(లైఫ్ సైన్స్/ స్టాటిస్టిక్స్/ ఎపిడిమియాలజీ/ పబ్లిక్ హెల్త్)/ డిగ్రీ(సోషల్ వర్క్/ సోషియాలజీ/ ఆంత్రోపాలజీ/ బయోలాజికల్ సైన్స్)/ పీజీ(సోషల్ వర్క్/సోషియాలజీ/ ఆంత్రోపాలజీ/ బయోలాజికల్ సైన్స్)/ ఇంటర్ + డిప్లొమా(మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్)/డిఎంఎల్‌టి పూర్తిచేసి ఉండాలి.
వయసు: 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా
అభ్యర్థులు రిజిస్టర్ చేసుకొనే తేదీ: ఆగస్టు 23
చిరునామా: Central Seminar Hall, NCDC, 22- Sham Nath Marg, Civil Lines, Delhi - 54
వెబ్‌సైట్: www.ncdc.gov.in

ఓఎన్‌జిసి

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జిసి), సదరన్ సెక్టర్‌లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
భర్తీ చేసే పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 (కెమిస్ట్రీ), జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (డిజీల్), జూనియర్ అసిస్టెంట్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్), జూనియర్ మోటార్ వెహికిల్ డ్రైవర్, జూనియర్ ఫైర్‌మ్యాన్, అసిస్టెంట్ గ్రేడ్-3 (మెటీరియల్ మేనేజ్‌మెంట్), జూనియర్ అసిస్టెంట్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్).
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా
రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 17, 2017
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 1, 2017
వెబ్‌సైట్: http://www.ongcindia.com/

మిరపకాయల్లో ఘాటుకు కారణమయ్యే రసాయనం?

రసాయన పదార్థాలు

1. ఏ రసాయన పానీయాన్ని సేవిస్తే అంధత్వం వస్తుంది?
ఎ) మిథైల్ ఆల్కహాల్ బి) ఈథైల్ ఆల్కహాల్
సి) క్లోరోఫామ్ డి) ఏదీకాదు
2. కాగితం మీద పాత వేలి ముద్రలను అభివృద్ధి పరచేది?
ఎ) బెనెడిక్ట్ ద్రావణం బి) నిన్ హైడ్రిన్ ద్రావణం
సి) టోలెన్స్ ద్రావణం డి) అన్నీ
3. మానవ దేహం తట్టుకొనే గరిష్ఠ ఆల్కహాల్ గాఢత?
ఎ) 20% బి) 10% సి) 0.9% డి) 5%
4. రిసర్పిన్ ఔషధాన్ని దేనికి ఉపయోగిస్తారు?
ఎ) నిద్ర రావడానికి
బి) అధిక రక్తపోటును తగ్గించేందుకు
సి) శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు
డి) మత్తు కోసం
5. గాయాలు తగిలినపుడు రక్తస్రావాన్ని ఆపేందుకు దేనిని ఉపయోగిస్తారు?
ఎ) పొటాష్ ఆలం బి) వెనిగర్
సి) రిసర్పిన్ డి) నిన్ హైడ్రిన్ ద్రావణం
6. జిప్సం రసాయన నామం?
ఎ) కాల్షియం క్లోరైడ్ బి) కాల్షియం ఆక్సైడ్
సి) కాల్షియం కార్బొనేట్ డి) కాల్షియం సల్ఫేట్
7. హైపో రసాయన నామం?
ఎ) క్లోరోఫాం బి) సోడియం క్లోరైడ్
సి) సోడియం థయో సల్ఫేట్ డి) ఏదీకాదు
8. కోల్‌తారు, పెట్రోలియం శుద్ధిచేసేందుకు దేనిని వాడతారు?
ఎ) హైడ్రోక్లోరికామ్లం బి) నత్రికామ్లం
సి) ఎసిటికామ్లం డి) సల్ఫ్యూరికామ్లం
9. గ్యాస్ ఆయిల్, దేనికి సమానం?
ఎ) పెట్రోల్ బి) ఇంజనాయిల్
సి) డీజిల్ డి) వంటగ్యాస్
10. ఏ వస్త్రానికి ఎఫ్‌బిఏను అద్దకంగా ఉపయోగిస్తారు?
ఎ) ఉన్ని బి) నూలు సి) నైలాన్ డి) టెర్లిన్
11. అంటు వ్యాధుల నివారిణిగా ఏ ఔషధాన్ని వాడతారు?
ఎ) ఆస్పరిన్ బి) రిసర్పైన్
సి) ఇన్సులిన్ డి) సల్ఫాథయాజోల్
12. మధుమేహ రోగుల మూత్రంలో ఏ పదార్థం ఉంటుంది?
ఎ) లాక్టోజ్ బి) మాల్టోజ్ సి) గ్లూకోజ్ డి) సుక్రోజ్
13. రసాయనికంగా తెల్ల స్పిరిట్ ఒక -----
ఎ) స్వచ్ఛమైన ఈథైల్ ఆల్కహాల్
బి) శుద్ధి చేసిన ఈథనోల్
సి) పెట్రోలియం హైడ్రో కార్బన్‌ల మిశ్రమం
డి) ఏదీకాదు
14. -273.2°C వద్ద పదార్థ రూపం?
ఎ) ద్రవ బి) ఘన సి) వాయు డి) పైవన్నీ
15. గన్ పౌడర్ తయారీలో ఉపయోగించని పదార్థం?
ఎ) చార్‌కోల్ బి) సల్ఫర్
సి) పొటాషియం నైట్రేట్ డి) టిఎన్‌టి
16. ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు వాడే రసాయనం?
ఎ) బెంజోయికామ్లం బి) టార్టారికామ్లం
సి) సోడియం కార్బొనేట్
డి) సోడియం మెటా బై సల్ఫేట్
17. వెల్లుల్లి వాసనకు కారణం?
ఎ) ఎసిటికామ్లం బి) సల్ఫర్ సమ్మేళనం
సి) క్లోరో సమ్మేళనం డి) ఫ్లోరిన్ సమ్మేళనం
18. పెట్రోలియం దొరికే ప్రాంతం?
ఎ) బురద నేల బి) అవక్షేప శిలలు
సి) అగ్ని శిలలు డి) రూపాంతర శిలలు
19. గాసోలిన్ అంటే?
ఎ) పెట్రోల్ బి) ముడి చమురు
సి) సహజవాయువు డి) డీజిల్
20. చక్కెర ద్రావణం కిణ్వ ప్రక్రియలో వెలువడే వాయువు?
ఎ) మీథేన్
బి) సల్ఫర్ డై ఆక్సైడ్
సి) కార్బన్ డై ఆక్సైడ్
డి) కార్బన్ మోనాక్సైడ్
21. మూత్రంలో చక్కెరను కనుగొనడానికి ఉపయోగించే ద్రావణం?
ఎ) పేహ్లింగ్ బి) టోలెన్స్
సి) బెనెడిక్ట్ డి) ఏదీకాదు
22. నిద్ర మాత్రలుగా ఉపయోగించే రసాయన నామం?
ఎ) పొటాషియం సల్ఫేట్
బి) పొటాషియం బ్రోమైడ్
సి) సిల్వర్ బ్రోమైడ్ డి) సిల్వర్ అయొడైడ్
23. పెయింట్స్‌ను కరిగించే నూనె ఏది?
ఎ) పెట్రోల్ బి) కొరోసిన్ సి) టర్పెంటేన్ డి) డీజిల్
24. కాంతి పడినపుడు మెరిసే పెయింట్‌లో ఏ రసాయనాన్ని వాడతారు?
ఎ) బేరియం క్లోరైడ్ బి) కాల్షియం క్లోరైడ్
సి) బేరియం సల్ఫేట్ డి) కాల్షియం సల్ఫేట్
25. ఇత్తడి పాత్రలకు పట్టే చిలుము రసాయన నామం?
ఎ) బేరియం క్లోరైడ్ బి) ఫెర్రిక్ క్లోరైడ్
సి) కాపర్ సల్ఫేట్ డి) కాపర్ నైట్రేట్



వేముల అశోక్
సీనియర్ ఫ్యాకల్టీ

జనరల్ స్టడీస్ - కెమిస్ట్రీ

26. ఏ రసాయనాన్ని వాడి వస్త్రాలపై సిరా, తుప్పు మరకలను తొలగిస్తారు?
ఎ) ఎసిటికామ్లం బి) బెంజోయికామ్లం
సి) బోరికామ్లం డి) ఆక్జాలికామ్లం
27. టెలిఫోన్ పెట్టెల తయారీలో వాడే రసాయనం?
ఎ) ఫిలోన్ - ఫార్మాల్డిహైడ్ బి) ఎసిటాల్డిహైడ్
సి) కాప్రోలక్టమీ డి) బెంజాల్డిహైడ్
28. హెయిర్ సాల్ట్ రసాయన నామం?
ఎ) బేరియం క్లోరైడ్ బి) అమ్మోనియం సల్ఫేట్
సి) అల్యూమినియం సల్ఫేట్
డి) అమ్మోనియం క్లోరైడ్
29. ఏ రసాయన పదార్థాన్ని వాడి పొలాల్లో ఆమ్లత్వాన్ని తగ్గిస్తారు?
ఎ) సున్నం బి) అల్యూమినియం
సి) మెగ్నీషియం డి) ఏదీ కాదు
30. ఎక్కువ వేగంతో తిరిగే యంత్ర భాగాలను తయారు చేసేందుకు వినియోగించే ఉక్కు?
ఎ) ఇనుము బి) స్టెయిన్‌లెస్ స్టీలు
సి) టంగ్‌స్టన్ స్టీలు డి) డ్యూరాల్యుమినాన్
31. మైలతుత్తం రసాయన నామం?
ఎ) కాపర్ నైట్రేట్ బి) కాపర్ సల్ఫేట్
సి) కాపర్ క్లోరైడ్ డి) కాపర్ ఆక్సైడ్
32. ముత్యపు చిప్పలు, గవ్వల్లో ఉండే రసాయన పదార్థం?
ఎ) కాల్షియం కార్బొనేట్ బి) కాల్షియం ఆక్సైడ్
సి) కాల్షియం క్లోరైడ్ డి) కాల్షియం నైట్రేట్
33. యూరియా రసాయన నామం?
ఎ) కార్బమైడ్ బి) సోడామైడ్
సి) బెంజమైడ్ డి) ఏదీకాదు
34. LSD అంటే?
ఎ) Lyrergic Acid di ethylamide
బి) Lithium - Sodium devices
సి) Lanthamide Series diatoms
డి) Low Starch drugs
35. Taxol అనే రసాయనం ఒక
ఎ) యాంటి వైరటిక్ బి) యాంటి బయాటిక్
సి) యాంటి కేన్సర్ ఏజెంట్ డి) ఎనాలజిక్
36. యాంటిఫ్రీడ్‌లో ఉపయోగించే రసాయన సమ్మేళనం
ఎ) నీరు బి) ఈథైల్ ఆల్కహాల్
సి) గ్లైకాల్ డి) మిథనాల్
37. సబ్బుల తయారీలో ఉపయోగించే ఆల్కహాల్ ఏది?
ఎ) మిథైల్ ఆల్కహాల్ బి) ఈథైల్ ఆల్కహాల్
సి) డేకనాల్ డి) ఎరైల్ ఆల్కహాల్
38. గ్యాసోల్ తయారీకి గ్యాసోలిన్, ------- మిశ్రమాన్ని వాడతారు
ఎ) మిథైల్ ఆల్కహాల్
బి) టెట్రా ఈథైల్ లెడ్
సి) ఈథైల్ ఆల్కహాల్ డి) బ్యుటేన్
39. సిల్వర్ హలైడ్‌లను ఫొటోగ్రఫిక్ ప్లేట్లలో ఉపయోగించడానికి కారణం?
ఎ) గాలిలో ఆక్సీకరణం చెందుతాయి
బి) వర్ణరహితం
సి) కాంతితో సులువుగా క్షయకరణం జరుగుతుంది
డి) హైపో ద్రావణంలో సులువుగా కరుగుతుంది
40. లెడ్ సంబంధిత విషపూరితానికి విరుగుడు?
ఎ) నికెల్ బి) సిస్ - ప్లాటిన్
సి) గుడ్డులోని తెల్లసొన
డి) ఈథైల్ డైమైన్ టెట్రా ఎసిటేట్
41. కింది వాక్యాల్లో ఏది సరైనది?
ఎ) ద్రవ రూప సోడియాన్ని న్యూక్లియర్ రియాక్టర్‌లో మితకారిగా వాడతారు
బి) టూత్ పేస్ట్‌ల తయారీలో కాల్షియం కార్బొనేట్‌ను ఉపయోగిస్తారు
సి) బొరిడాక్స్ మిశ్రమంలో సోడియం సల్ఫేట్, లైన్‌లు ఉంటాయి.
డి) జింక్ ఆమ్లాలను పళ్లలో ఏర్పడిన ఖాళీలను పూరించేందుకు వినియోస్తారు.
42. కింది మూలకాల్లో వేటి లవణాలు, టపాకాయలకు రంగునిస్తాయి?
ఎ) జింక్, సల్ఫర్
బి) పొటాషియం - పాదరసం
సి) స్ట్రాన్షియం - బేరియం డి) క్రోమియం - నికెల్
43. కింది రసాయనాలను పరిశీలించండి
1. బెంజీన్ 2. కార్బన్ టెట్రా క్లోరైడ్
3. సోడియం కార్బొనేట్ 4. ట్రై క్లోరో ఈథిలీన్
పై వాటిలో డ్రై క్లీనింగ్ రసాయనాలుగా ఉపయోగపడేవి ఏవి?
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2, 4 మాత్రమే డి) పైవన్నీ
44. ఆర్డీఎక్స్‌కు మరో పేరు?
ఎ) సయనోహైడ్రిన్ బి) డెక్స్ ట్రాఫ్
సి) సైక్లో హెక్సెన్ డి) సైక్లోనైట్
45. మానవ శరీరంలో, రక్తంలో కాల్షియం పాస్ఫేట్స్‌ను క్రమబద్ధం చేసే హార్మోన్?
ఎ) గ్లూకోజన్ బి) వృద్ధి హార్మోన్
సి) పారా థైరాయిడ్ హార్మోన్ డి) థైరాక్సిన్
46. కింది వానిలో ఫార్మా రసాయన ఉత్పత్తుల పరిశ్రమ కానిది?
ఎ) చెవ్రాన్ బి) నికోలస్ పిరమిడల్
సి) ఫైజర్ డి) జెడూస్ కాడిలా
47. కింది వానిలో పేలుడు పదార్థంగా ఉపయోగించేది
ఎ) పాస్పరస్ ట్రై క్లోరైడ్ బి) మెర్క్యురిక్ ఆక్సైడ్
సి) గ్రాఫైట్ డి) నైట్రో గ్లిసరిన్
48. మిరపకాయల్లో ఘాటుకు కారణమయ్యే రసాయన పదార్థం?
ఎ) అమైడ్‌లు బి) కాప్సిసిన్
సి) సల్ఫర్ డి) ఏదీకాదు
49. అయోడిన్‌లను ఎందుకు ఉపయోగిస్తారు?
ఎ) యాంటి డాండ్రఫ్ బి) బ్లీచింగ్ ఏజెంట్
సి) యాంటి సెప్టిక్ డి) నొప్పిని తగ్గించడానికి
50. ఇథనాల్‌ను వేటి తయారీలో ఉపయోగిస్తారు?
ఎ) తేమకారిణి బి) సువాసనలు
సి) షాంపూ డి) డిటర్జెంట్స్

సమాధానాలు

1) ఎ	8) డి	15) డి	24) ఎ	33) ఎ	42) సి
2) బి	9) సి	16) ఎ	25) సి	34) ఎ	43) డి
3) సి	10) బి	17) సి	26) డి	35) సి	44) డి
4) బి	11) సి	18) సి	27) ఎ	36) సి	45) సి
5) ఎ	12) సి	19) డి	28) సి	37) డి	46) ఎ
6) డి	13) సి	20) సి	29) ఎ	38) సి	47) డి
7) సి	14) బి	21) ఎ	30) సి	39) ఎ	48) సి
		22) బి	31) బి	40) డి	49) సి
		23) సి	32) ఎ	41) ఎ	50) సి

JOBS ఉద్యోగాలు

ఎస్‌జిఎంహెచ్

సంజయ్‌గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎస్‌జిఎంహెచ్)- **సీనియర్ రెసిడెంట్** పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 79
విభాగాలవారీ ఖాళీలు: సర్జరీ 7, స్కిన్ 1, ఆర్థోపెడిక్స్ 8, పాథాలజీ 2, ఐ 3, అనెస్థీషియా 14, ఫోరెన్సిక్ మెడిసిన్ 1, రేడియాలజీ 4, మెడిసిన్ 7, పీడియాట్రిక్స్ 13, అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ 19
అర్హత: ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతోపాటు పీజీ డిగ్రీ / డిప్లొమా/ డిఎన్‌బి గానీ రెండేళ్ల అనుభవం కానీ ఉండాలి.
వయసు: ఆగస్టు 21 నాటికి పీజీ డిగ్రీ , డిప్లొమా హోల్డర్స్‌కు 33 ఏళ్లు, పోస్ట్ డాక్టోరల్ డిగ్రీ హోల్డర్స్‌కు 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.67,700
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని నింపి కింది చిరునామాకు పంపుకోవాలి.
విభాగాలవారీ ఇంటర్వ్యూలు: ఆర్థోపెడిక్, పాథాలజీ, ఐ విభాగాలకు ఆగస్టు 29న; మెడిసిన్, సర్జరీ, స్కిన్ విభాగాలకు ఆగస్టు 30న; పీడియాట్రిక్, అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ విభాగాలకు ఆగస్టు 31న; అనెస్థీషియా, ఫోరెన్సిక్ మెడిసిన్, రేడియాలజీ విభాగాలకు సెప్టెంబరు 1న
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 21
చిరునామా: Medical Superintendent, Sanjay Gandhi Memorial Hospital, MangolPuri, Delhi - 110083
వెబ్‌సైట్: www.health.delhigovt.nic.in

ఐఎస్‌ఐ

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ)- ఫుల్‌టైమ్ పర్మినెంట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ / అసోసియేట్ ప్రొఫెసర్స్
క్యాంపస్: ఆర్.సి. బోస్ సెంటర్ ఫర్ క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా
అర్హత: క్రిప్టాలజీ & సెక్యూరిటీ విభాగంలో నైపుణ్యం ఉండాలి. పిహెచ్‌డి(కంప్యూటర్ సైన్స్) పూర్తిచేసి ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు మూడేళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఆరేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించరాదు
ఆసక్తిగలవారు తమ దరఖాస్తును "Head, R.C.Bose Centre for Cryptology and Security, Indian Statistical Institute" at rcbose@isical.ac.in కు పిడిఎఫ్ ఫైల్ రూపంలో పంపుకోవాలి.
వెబ్‌సైట్: www.isical.ac.in/jobs.php

ఎన్‌హెచ్‌డిసి

ఎన్‌హెచ్‌డిసి లిమిటెడ్- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 12
పోస్టులు: మెడికల్ ఆఫీసర్ 2, ట్రైనీ ఆఫీసర్(లా 2, కంపెనీ సెక్రటరీ 1, హెచ్‌ఆర్ 3, ఫైనాన్స్ 3), సూపర్‌వైజర్ (సేఫ్టీ) 1
అర్హత: పోస్టును అనుసరించి ఎంబిబిఎస్/ డిగ్రీ(లా)/గ్రాడ్యుయేషన్ ఇన్ కంపెనీ సెక్రటరీ/ (పీజీ/ పీజీ డిప్లొమా)(మేనేజ్‌మెంట్) / ఎంబిఏ/ పీజీ(సోషల్ వర్క్ - పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్ / హ్యూమన్ రిసోర్స్ & ఆర్గనైజేషనల్ డెవలప్‌మెంట్)/ సీఏ/ డిప్లొమా(సివిల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ & హై ఓల్టేజ్/ పవర్ ఇంజనీరింగ్/ మెకానికల్/ ఇండస్ట్రియల్ సేఫ్టీ) పూర్తిచేసి ఉండాలి.
వయసు: జూలై 31 నాటికి 30 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
రాత పరీక్ష కేంద్రాలు: భోపాల్, ఢిల్లీ
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.500
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 22
వెబ్‌సైట్: www.nhdcindia.com

ఈ-పాస్ మిషన్ల ద్వారా అవినీతికి అడ్డుకట్ట

● ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ● డీలర్లకు మిషన్ల పంపిణీ



సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్



హాజరైన రేషన్ డీలర్లు

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : రేషన్ షాపుల్లో ఈ-పాస్ మిషన్ల వినియోగం ద్వారా అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ఇన్‌ఛార్జి జేసీ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. గురువారం స్థానిక ఐఎంఏ హాల్‌లో రేషన్ డీలర్లకు ఈ-పాస్ మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే 17 రాష్ట్రాల్లో ఈ-పాస్ మిషన్లను ప్రవేశపెట్టారని, మన రాష్ట్రంలో 8 జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారని అన్నారు. ఈ-పాస్ మిషన్ల ద్వారా సరుకు మళ్లింపునకు అవకాశం ఉండదని, నిజమైన అర్హులైన లబ్ధిదారులకు అందుతోందని ఆయన అన్నారు. ఈ-మిషన్ నిర్వహణలో సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్‌లో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారన్నారు. అందరు స్మార్ట్ ఫోన్‌లను వాడుతున్నందున ఈ-మిషన్ నిర్వహణ కష్టం కాదని, ఒకటి, రెండు రోజులు ఇబ్బంది ఉన్నా సులువు అవుతుందని అన్నారు.

మ్యాన్యువల్ రికార్డుల అవసరం ఉండదని, క్రమంగా నిర్వహణ ఇబ్బందిగా ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ-పాస్ మిషన్ల నిర్వహణపై డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయాస్ డిప్యూటీ కమిషనర్ చంద్రప్రకాశ్, ఇంజనీర్ రవి కుమార్, ప్రధాన కార్యాలయ ఐటీ ఇంజనీర్ నాగరాజు, తహసీల్దార్లు, డీలర్లు పాల్గొన్నారు.

నులి పురుగుల మాత్రలపై అవగాహన పెంచాలి



విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు వేస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఆంధ్రజ్యోతి, జగిత్యాల : నులి పురుగుల నివారణ మాత్రలపై అధికారులు ప్రజల్లో అవగాహన పెంచాలని జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి అన్నారు. జాతీయ నలి పురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా గురువారం జగిత్యాల పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అపరిశుభ్రమైన వాతావరణంలో తిరుగుతూ చేతులు కడుక్కోకుండానే భోజనం చేయడం వల్ల నులిపురుగులు వ్యాప్తి చెందుతుందన్నారు. దీని వల్ల కడుపులో వివిధ రకమైన వ్యాధులు సంక్రమిస్తామని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ, జగిత్యాలలో ప్రైవేట్ పాఠశాలలు మూసి ఉన్నాయని, డీఈవో ఈ విషయాన్ని గమనించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ సుగంధిని, జగిత్యాల ఆర్డీవో డాక్టర్ జి.నరేందర్, బల్దియా చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సిరాజొద్దీన్ మన్సూర్, ఎంపీపీ మానస, డాక్టర్ జైపాల్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, అర్బన్ తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజగోపాల చారి తదితరులు పాల్గొన్నారు. అరవింద్‌నగర్‌లోని పురాణిపేట పాఠశాలలో నులి పురుగు నివారణ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు శంకర్‌రావు, గోపాలచారి, జయశ్రీ, శ్రీనివాస్, ఉమాదేవి, ఫణి భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఎస్‌జీఎఫ్ క్రీడలు



గెలుపొందిన విద్యార్థులతో ఎంఈవో చంద్రయ్య, ఉపాధ్యాయులు

వెల్గటూర్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్ క్రీడలు గురువారం ముగిశాయి. ఎంఈవో చంద్రయ్య, ప్రధానోపాధ్యాయుడు బత్తుల భూమయ్యలు గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. అండర్ 14, అండర్ 17 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌లో బాలురు పోటా పోటీగా తలపడ్డారు. ప్రతిభ కనబరిచిన బాల బాలికలను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. ఖో ఖో అండర్ 14, 17 విభాగంలో ప్రథమ స్థానంలో గుల్లకోట హైస్కూల్, ద్వితీయ స్థానంలో వెల్గటూర్ హైస్కూల్ జట్టు నిలిచింది. వాలీబాల్‌లో ప్రథమ స్థానంలో వెల్గటూర్ హైస్కూల్, ద్వితీయ స్థానంలో ఎండపెల్లి హైస్కూల్ నిలిచినట్లు పీడీ లక్ష్మినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులో పోలీసులు

● గుడుంబా, పేకాట, గుట్కాలపై ప్రత్యేక నిఘా ● ఎస్పీ అనంతశర్మ



మొక్క నాటుతున్న ఎస్పీ అనంతశర్మ

సారంగాపూర్ : ప్రజలకు అందుబాటులో ఉంటూ 24గంటలు సేవలు అందించడమే పోలీస్ లక్ష్యమని ఎస్పీ అనంతశర్మ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ క్వాటర్స్ శిథిలావస్థలో ఉండగా పరిశీలించి వసతుల గూర్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహార కార్యక్రమంలో వీపీవోలు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. గుడుంబా, పేకాట, గుట్కా, బెల్ట్‌షాపు, ఇసుక, అక్రమ కలపపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. దౌర్జన్యాలకు తావులేకుండా తప్పుచేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో బీర్‌పూర్, బుగ్గారం కొత్త పోలీస్‌స్టేషన్ నిర్మాణాలకు 1.25లక్షలతో పనులు త్వరలోనే పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే సారంగాపూర్ పోలీస్‌స్టేషన్ బిల్డింగ్ నిర్మాణాలను 1989లో నిర్మించారని అవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. అనంతరం రికార్డులను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది స్టేషన్‌లో ఉండి సేవలను అందించేందుకు క్వాటర్స్‌ను పూర్తిస్థాయిలో మరమ్మతు చేయిస్తామన్నారు. అర్పపల్లిలో జరిగిన దొంగతనం, కోనాపూర్‌లో ఇద్దరు మహిళల మిస్సింగ్ కేసులను సీడీఆర్ టెక్నాలజీ ద్వారా ఛేదించిన పోలీసులను అభినందించారు. కొందరు రౌడీయిజం చేస్తూ అమాయకుల భూములు లాక్కుంటున్నారని వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బి సర్వర్, సీఐలు శ్రీనివాస్, ప్రసాద్, ఎస్సైలు రణధీర్ కుమార్, ఆరోగ్యం పాల్గొన్నారు.

యువతుల తీజ్ సంబరం..



తీజ్‌తో యువతులు

కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని బంజారనగర్‌లో గురువారం తీజ్ ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. శ్రావణమాసంలో నిర్వహించే కనకదుర్గ మాత పండుగలో భాగంగా గిరిజనులు తీజ్ ఉత్సవాలను నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఇంట్లో నానబెట్టిన గోధుమల బుట్టను నెత్తిన పెట్టుకొని శోభయాత్రగా శివారులోని కుల దైవం వద్దకు వెళ్లారు. సంప్రదాయ దుస్తులు ధరించి లంబాడి సంస్కృతి ఉట్టిపడే విధంగా నృత్యాలు చేశారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తండావాసులు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పశువులు చల్లంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పుప్పాల ఉమాదేవి - ప్రభాకర్, తండా నాయకులు గుగులోతు పూల్‌సింగ్, బాలు, సజ్జానాయక్, శంకర్ నాయక్, గోపాల్, యువజన సంఘ సభ్యులు బలరాం, బిక్షపతి నాయక్, రవి, జీవన్ పాల్గొన్నారు.

